
శ్రీః.



శ్రీమతే రామానుజాయనమః.

శ్రీమద్వరవరమునయేనమః.

పఞ్చస్తవమ్.

[ప్రస్తావనా.]

కూరత్తాళ్వా నరుళిచ్చెయ్‌త ఐన్దు స్తోత్రఙ్గళుక్కు పఞ్చస్తవమెన్ఱ తిరునామమ్ ప్రసిద్ధమాక వళ్ఙ్గుమ్. అవఱ్ఱుళ్ ముతలతు - శ్రీ వైకుణ్ఠస్తవమ్; ఇరణ్డావతు - అతిమానుష స్తవమ్; మూన్ఱావతు - సున్దరబాహు స్తవమ్; నాన్గావతు - పరదరాజ స్తవమ్; ఐన్దావతు - శ్రీస్తవమ్ ఎన్ఱిజ్ఞనే అఱిన్దు కొణ్ణ.

[శ్రీస్తవత్తైయో అల్లతు సున్దరబాహు స్తవత్తైయో ప్రథమ స్తోత్రమాకవుమ్, శ్రీ వైకుణ్ఠస్తవత్తై చరమస్తోత్రమాకవుమ్ శొల్లువారు ముణ్డు.]

ఆళ్వాఱ్ యతిరాజ వైభవత్తుడన్ శ్రీరాజ నగైక్కు ఎళున్దరుళి 'శ్రీమన్నారాయణనే పరతత్త్వ' మెన్ఱు ఉపన్యసిత్తరుళినతు

మన్తి "శివాత్పరతరం నాస్తి" ఎన్నతఱ్కు ప్పరిహారమాక "ద్రోణ మస్తితతఃపరమ్" ఎన్ఱు ఎడుత్తిట్టతు కణ్ణు మిక్క కోపముడైన్ద వీర శైవనాన అవ్వరశనుడైయ కొడుమైయాల్ తిరుక్కణ్ణఴి ఇఴన్దు, తిరువరఙ్గమ్ పెరియకోయిలిలే వసిక్క ప్పార్త్తవళవిలే, అప్పోతు ఎమ్బెరుమానార్ శోభనతు ఉపప్లవఙ్గళై ప్పోఱుక్కమాట్టామల్ తిరునారాయణపుర త్తేఱి ఎడున్దరుళి యిరున్దపడియాల్ అనరైప్పిరిన్దు కోయిలిలే వసిక్క మాట్టామైయాలుమ్, ఇరామానుశ నడియార్ కళై శోళరాజ సేనకర్కళ్ పలవకైకళిల్ హింసిత్తుక్కొణ్డిరున్దమైయాలుమ్ "ఇత్తిరువరఙ్గమానకర్ నిష్కణ్టకమాకుమళవుమ్ నామ్ ఇఙ్గు వసిక్కత్తకాతు" ఎన్ఱు తిరువుళ్ళప్పట్టియ ఆళ్వాఱ్ అఙ్గు నిన్ఱుమ్ పుఱప్పట్టు త్తిరుమాలిరుఞ్జోలై మలైయిలే శిలకాలమ్ వసిత్తరుళ్వతాక ఎడున్దరుళుమ్బోతు వళియిడైయిలే భగవద్గుణానుభవత్తాలే తమ్మిడైయ నెఞ్జాఱ్కళై మఱుక్కరుతి శ్రీవైకుణ్ఠస్తవత్తైయుమ్ అతిమానుషస్తవత్తైయు మరుళిచ్చెయ్తు, పిన్బు తిరుమాలిరుఞ్జోలైయిలే అళగికై ఆపాదచూడమనుభవిత్తు పరమానన్దసాగరమగ్నరాయ్ అన్ద హర్షప్రకర్షత్తుమ్ ఉళ్ళడక్కామల్ వళిన్ద పుఱప్పట్ట శ్లోకాయ శ్రీ సున్దరబాహుస్తవత్తై అరుళిచ్చెయ్తు, అతత్ ముడివిల్ -

"విజ్ఞాపనాం వనగిరీశ్వర! సత్యరూపాం
అఙ్గీకురుష్వ కరుణార్ణవ! మామకీనామ్ ।
శ్రీరఙ్గధామని యథాపురమేవ సోహం
రామానుజార్యనళగః పరివర్తయేయ ॥" ఎన్ఱుమ్,

"శ్రీరఙ్గశాయినున్వాహం ప్రగుణయన్
త్వద్భక్తభోగ్యాంకురు" ఎన్ఱుమ్ -

తిరువరఙ్గమానకర్ నిమ్మణ్ణక మాకవేణుమెన్నుమ్ ఎమ్మెరుమానార్ తిరువడి నిఙ్గలిలే తామ్ వాఙ్గిప్పెఅవేణుమెన్నుమ్ ఆర్తరాయ్ ప్రార్థిక్క;

అవ్వళవిలే 'అన్ద మహాపాపియాన శోఙ్గ కఙ్గుత్తిలే పుణ్ణాకి వ్వఙ్గుత్తుమాణ్డార్' ఎన్ర కణాఁమృతమాన వృత్తాన్తత్తై త్తిరుచ్చెవిశాత్తి అఙ్గకర్ సన్నిధియిలే విడైప్పెర్రు మీణ్డుమ్ కోయిలేఅ ఎఙ్గున్దరుళి, తిరునారాయణపుర త్తిల్ ఎఙ్గున్దరుళియిరున్ద ఎమ్మెరుమానార్ ఇచ్చెయ్తియై అఱిన్దు మిక విరైన్దు కోయిలుక్కు ఎఙ్గున్దరుళి ఆళ్వానై వారిప్పిడిత్తణైత్తుకొణ్డు దుఃఖాతిశయత్తాలే ఒరువాత్తైయుమ్ అరుళిచ్చెయ్యమాట్టామల్ * ఉళ్ళేలా మురుకి క్కురల్ తఙ్గుత్తు విమ్మల్ పొరుమలాయ్, "ఆళ్వాఁ! ఇద్దశేఁన త్తుక్కు దృష్టిభూతరాన ఉమక్కు ఇప్పడి కణ్పోవతే! ఇతు ఎన్నుడైయ దుష్కర్మఫలమన్రో!" ఎన్ఱిప్పడి పలవాఱాక అరుళిచ్చెయ్తు. ఆళ్వానై త్తేర్ న్తియరుళి,

అతిఁ మర్రైనాళ్ ఉడైయవర్, ఆళ్వాఁ తిరుమాలిరుఞ్జోలై యాత్రైయిలే అరుళిచ్చెయ్త మూన్ఱు స్తవఙ్గళైయుమ్ కేట్టరుళి మికవుమ్ తిరున్దుళ్ళముకన్దు ఆళ్వానైనోక్కి 'ఉమ్ముడైయ ఇవ్వరుళిచ్చెయల్కళాలేయున్రో నమ్ముడైయ తిరువరఙ్గచ్చెల్వమ్కళైయర్రుమ్ నాముమ్ ఇఙ్గు వాఴ్న్దిరుక్కప్పెర్రోమ్!; పేరరుళాళర్ *అధిఁతాఁత పరిదానదీక్షితరాక ప్రసిద్ధరా యిరానిన్రార్; నీఙ్గ అవక్ విషయమాక ఒరు స్తోత్రమ్ విణ్ణప్పమ్ శెయ్యుమ్; అవర్ ఉకన్దు కణ్తన్దరుళ్వర్' ఎన్ఱరుళిచ్చెయ్య; అతు కేట్ట ఆళ్వానుమ్ "అడియేనుక్కు ఇక్కణ్ వేణ్డా" ఎన్న; ఎమ్మెరుమానారుమ్ "అప్పడియన్ఱు; వరదఁ విషయమాక ఒరుస్తోత్రమ్ శొల్లియే

యాక వేణుమ్" ఎన్ను నిబన్ధిత్తు నియమిక్క-, ఆళ్వాన్ "అన్ను నియమనత్తై శిరసావహిత్తు వరదరాజ స్తవ మరుళిచ్చెయ్తార్. ఇన్ద ఐన్దావతు స్తోత్రమ్ - శ్రీస్తవమ్.

ఆళవన్దార్,

"నమోఽచిన్త్యాద్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే।
నాథాయమునయేఽగాధ భగవద్భక్తిసిన్ధవే॥"

ఎన్ను ఆచార్య నమస్కార పూర్వకమాక తొడఙ్గి,

"పితామహం నాథమునిం విలోక్య
ప్రసీదమద్వృత్తమచిన్తయిత్వా" ఎన్ను

ఆచార్య స్మరణాన్తమాక స్తోత్రత్తై తొడఙ్గిక్కిట్టి, పురుషకారభూతనై యాన పిరాట్టి విషయమాక చతుశ్లోకి అరుళిచ్చెయ్తవాల్ తన్నై అడియొఱ్ఱి ఆళ్వాన్ శ్రీవైకుణ్ఠనాథనై ఆశ్రయిత్తార్

"యోనిత్య మచ్యుత.....రామానుజస్య
చరణౌ శరణంప్రపద్యే" ఎన్ను ఆచార్య శరణాగతి పూర్వకమాక భగవత్స్తోత్రత్తై ఉపక్రమిత్తు (నాన్గు స్తోత్ర మరుళిచ్చెయ్దు)

"రామానుజాంఘ్రి శరణోస్మి.....వరదాస్మితవేక్షణీయః"

ఎన్ను ఆచార్య స్మరణాన్తమాక భగవత్స్తోత్రత్తై తొడఙ్గిక్కిట్టిప్పిరాట్టి విషయమాక శ్రీస్తవ మరుళిచ్చెయ్తార్.

ఇన్ద పఞ్చస్తవత్తిల్ శొల్లప్పట్ట పొరుళ్గళ్ తొగుత్తుక్కొణ్డు ఎన్నుమ్ వకై శిఱప్పాక అమైన్దుళ్ళన వెన్బతుమ్, ఉభయవేదాన్త రహస్యాభిజ్ఞర్గళ్ పెరుమ్బాలుమ్ ఇవర్గళిల్ పొదిన్దుకిడక్కిన్ఱన వెన్బతుమ్, ఆళ్వార్గళాల్ అరుళిచ్చెయ్యప్పట్ట కళిఱ్ఱుప్పత్తైక్ కరుధిగమ్యమాన పల విశేషాభిజ్ఞర్గళ్ ఇవర్గళిల్ పెరియవిశ్వత్తుక్కిన్ఱన వెన్బతుమ్, "శైత్యతిమిర్ద్వమాలైత్వ"

నామ్ తెళియ ఓశి త్తెళియూత మత్తైనిలజ్ఞళ్ తెళిశిన్ట్రోమే" ఎన్ట్రు దివ్యప్రబన్ధజ్ఞళుక్కు కూక్కుఅప్పట్టుళ్ళ అతిశయమ్ ఇన్ద స్తోత్రజ్ఞళిలుమ్ నన్గుపొరున్దియతే ఎన్బతుమ్ ఆరాయప్పడిల్, ఇప్పఞ్చస్తవ మొళ్ళియ మున్ఱు ఎతుకొణ్డుమ్ పోతుపోక్క విరుమ్బుమడియాతు.

ఉపనిషద్భాష్యమ్, శ్రీభాష్యమ్ ముతలియ వేదాన్త గ్రన్థజ్ఞళైన్న, శ్రీ రామాయణమ్ శ్రీ భాగవతమ్ ముతలియ ఇతిహాస పురాణజ్ఞళైన్న, ఆళ్వార్ళ్ అరుళిచ్చెయల్కళుమ్ అవర్ట్రిక్ వ్యాఖ్యానజ్ఞళుమెన్ఱు ఇవర్ట్రై త్తన్ని త్తనియే ఆళ్వన్ను అనుభవిప్పత నాల్ విళైయుమ్ ఆనన్దముమ్ ఆశ్చర్యముమ్ భగవద్భక్తియుమ్ ధర్మరుచియుమ్ మనోనైర్మల్యముమ్ దేహపరిశుద్ధియుమ్, ఇహ కాముష్మిక ఫలసిద్ధియుమెల్లామ్ ఇప్పఞ్చస్తవానుభవమాత్రత్తాల్ వెరు అళ్వాకాక విళైయుమెన్ట్రు స్వానుభవసాక్షికమాక అడియేన్ ఉయ్ త్తుణర్న్తై ఇజ్ఞు వెళియిడాతిరుక్క వల్లేనల్లేన్.

"శన్దజ్ఞాయిరము మఱియక్కఱ్ఱు వల్లారానాల్ వైష్ణవత్వ సిద్ధి" (ఆచార్యహృదయమ్) ఎన్ట న్యాయమ్ ఇప్పఞ్చస్తవత్తుక్కుమ్ ఒరుక్కుమెన్ట అస్మదాచార్యరాన అళగియ మణవాళప్పెరుమాళ్ అరుళిచ్చెయ్వతుమ్, ఇవర్ట్రిల్ పిన్ట్రిరణ్డు శ్లోకజ్ఞళై అనుసన్ధిక్కప్పకున్ను *ఉళ్ళెలాముమురుకి క్కుఱల్ తుళుమ్బుత్తొళిన్ను ఉడమ్బెలామ్ కణ్ణనీర్ శోరనిన్ఱు "మాతృభూతుకనుడైయ కల్ నెఞ్చుమ్ కనిన్ను పతమామ్బడి ఇజ్ఞనే శిల ఈరచ్చొల్లాల్ పొకట్టుప్పోవతే!" ఎన్ట పరమ విద్వాన్ అరుళిచ్చెయ్వతుమ్, అడియేన్ ఎణ్ణాన్ముమ్ మణవాళ్ తక్కతల్ల కాణిర్.

ఉణ్మైయిల్ నమ్ దశకసత్తి లాచార్యర్ క్షళుళ్ * తీయోడుడన్ శేర్మెయ్యుక్కో యుగుకుమియల్వుడైయ ఆళ్వానై పోల్

ఆత్మగుణసమృద్ధి ముతలియ సకల సమ్పత్తుక్కళుమ్ కుతైయఆ అమైన్ద మన్త్రరాశియరై సర్వజ్ఞనాన ఎమ్బెరుమానుమ్ అతియ వల్లనల్ల ఎన్ను మ్బోతు అవ్వాఱ్ వానుడైయ దివ్యసూక్తికళుక్కు ఇజ్జనే ఒప్పయర్వఱ్ఱ అతిశయమ్ అమైవతు అఱ్ఱుతమన్ఱు కిడీర్.

ఇన్ద స్తోత్రఙ్గళుక్కు పురాతన పణ్డితర్కళిలొరువర్ వడ మొళియిల్ అతిసంక్షిప్తమానతోర్ వ్యాఖ్యానమియఱ్ఱియుళ్ళార్; అన్ద వ్యాఖ్యానమ్ - శిలవిడఙ్గళిల్ శబ్దార్థవర్ణనమ్ శబ్దశాస్త్ర మర్యాదైక్కు మాఱుపట్టుమ్, శిలవిడఙ్గళిల్ తాత్పర్యోపపాదనమ్ తవఱుతలడైన్దుమ్, శిలవిడఙ్గళిల్ మూలపాఠకల్పనమ్ పిళైపట్టుమ్, ఇన్నుమ్ పలవిడఙ్గళిల్ శురుఙ్గచ్చొల్లల్ మయఙ్గువైత్తల్ ఎన్నుమ్ కుఱ్ఱఙ్గళుక్కు ఇలక్కాకియు ముళ్ళెన్ఱు శిలర్ నినైక్క ఇడ ముణ్డెనినుమ్, అతిగహన గమ్భీరసన్దర్భమాన ఇన్ద శ్రీసూక్తికళుక్కు ముతలిలే ఒరు వ్యాఖ్యానత్తైయి ఉణ్డాక్కిన మహోపకారత్తై "గచ్ఛతఃస్ఖలనం నదోషాయ" ఎన్నుమ్ న్యాయత్తోడు శేర్త్తు అనుసన్ధిత్తు అన్ద వ్యాఖ్యాతావిడత్తిల్ అడియేన్ * తలైయల్లాల్ సైమ్మాఱిలావతనా యిరానిన్ఱేన్.

సంస్కృత భాషామయమాన గ్రన్థత్తుక్కు సంస్కృత భాషా వ్యాఖ్యానమే పొరుత్తముడైత్తామెన్ఱు పలర్ నినైప్పార్కళాయినుమ్ ఇప్పఞ్చస్తవత్తుక్కు మణిప్రవాళనడైయిల్ ఓరురై ఏఱ్ఱడవేణ్డియతు ఆవశ్యకమ్. ఇతిల్ అమైన్దుళ్ళ అరుమ్ పెరుమ్ పొరుళ్కళై అఱ్ఱర్ అఱిన్ద ఎన్నుమ్ వాశియఆ అనైవరుమ్ ఎళితిల్ అఱిన్దు ఈయ్య వేణ్డుమెన్నుమ్ కారణమ్ ఒరుపక్కమిరుక్క, నాలాయిర దివ్యప్రబన్ధఙ్గళి ఱ్ఱాశురఙ్గళైయే పెరుమ్బాలుమ్ తఴువి ఇన్ద స్తోత్రఙ్గళ్ అరుళిచ్చెయ్యప్పట్టుళ్ళన వాతలాల్ అవ్వరుళిచ్చెయల్కళుక్కుమ్

ఇశ్లోకఞ్జళుక్కు ముళ్ళ పొరుళొన్ఱుమై కిరుత్తొన్ఱుమై ముతలియ వఱ్ఱై వివరిత్తుశ్శొక్కవేణ్డుమెన్నుమ్ కారణమ్ ముత్తన్తైపెఱుమ్.

ఇన్ద స్తోత్రఞ్జళిల్ పెరుమ్పాలుమ్ ఆళ్వార్కళ్ పాశురఞ్జళై త్తొకుత్తిరుక్కుమ్ విషయత్తై ఆరాయ్న్తుణర్న్తవర్కళ్ మిక చ్చిఱు పాన్మైయరెన్ఱే అడియేనుడైయ ఎణ్ణమ్. † స్థాలీపులాకన్యాయేన ఉదాహారణమాకచ్చిల శ్లోకఞ్జళై ఇత్తొత్తిరిఞ్జళిలిరున్దు ఇఞ్జు ఎడుత్తు క్కాట్టుకిఱేన్ ; "ఇతువరైయిల్ ఇవ్విషయత్తై నామ్ ఆరాయ్న్దిగుక్కిఱోమా?" ఎన్ఱు ఒవ్వారు మహానుభావరుమ్ తమతు నెఞ్జులేయే విమర్శిత్తు ప్పార్త్తుక్కొళ్ళలామ్.

వరదరాజ స్తవత్తిల్

"యదపరాధ సహస్రమజస్రజమ్" ఎన్ఱ [౬౮] శ్లోకమ్ "వరత్తాల్ వలినైన్దు" ఎన్ఱ ఇరణ్డాన్తిరువన్దాది ప్పాట్టై పూణర్మాక అడియొట్టియతు.

"అశేషదేశాఖిల" [౯౮] ఇత్యాది శ్లోకమ్ "ఒళివిల్ కాలమెల్లామ్" [తిరువాయ్మొళి 3 - 3 - ౧] ఎన్ఱపాట్టై త్తళువియతు.

సున్దరబాహు స్తవత్తిల్

"శశధరరింఖణాధ్యశిఖమ్"=

"మతితవళ్ కుడుమిమా లిరుమ్శోలై"

"భిసురితసప్తలోక సువిశృంఖలశంఖరవమ్"=

"అతిక్కురల్ శఙ్కత్తళకర్ తమ్కోయిల్."

---

† ఒరువానైచ్చోల్లుక్కు ఒన్ఱిరణ్డు అవిళ్ ఎడుత్తు ప్పొతుమ్పార్ప్పతు స్థాలీపులాకన్యాయ మెనప్పడుమ్: స్థాలీ - పాన్ై ; పులాకమ్ - అవిళ్.

"సున్దరదోర్దణ్డ వ్యాజ్ఞా" శ్లోకమ్ ముద్ధరతుమ్=
"కరువారణమ్ తత్ పిఠితుఅన్దోడ" ఇత్యాది.
"వర్ధిష్ణు బాలద్రుమషణ్డమణ్డితమ్"=
"వళరిళమ్పొత్తిల్ శూళ్ మాలిరుమ్శోలై."
"అన్దంతమస్తి మిరనిర్మితమ్"=
"కొళ్కిన్ఱ కోళిరుళ్ళై."
"ప్రళయజనీరపూర" ఇత్యాది శ్లోకమ్ ముద్ధరతుమ్=
"నిలైయిడ మెఙ్గుమిన్ఱి." (వృత్తముమ్ ఒన్ఱే)

అతిమానుష స్తవత్తిల్

"త్వన్నిర్మితా జఠరగాచ"=
"శీరాల్ పిఱన్దు శిఱప్పాల్ వళరాతు."
"తాదృఙ్ న చే చరితమార్యజనాస్సహన్తే"=
"ఎత్తిఱ ముళలినోడిన్ఱిరున్దు."
"వ్యజఘటో ఘట శేషమగ్రే"=
"వెఱుమ్కలత్తై వెట్టిక్కొయ్యిట్టు."

శ్రీ వైకుణ్ఠ స్తవత్తిల్

"ప్రేమార్ద్రవిహ్వలగిరః పురుషాఃపురాణాః"=
"ఉళ్ళెలామురుకిక్కుఱల్ తళుత్తొళిన్దేన."

ఇజ్జనే పలపల శ్లోకఙ్గళ్ అరుళిచ్చెయల్కళుక్కు సాక్షాత్ప్రతిచ్ఛన్దమాయుమ్, శిల శ్లోకఙ్గళ్ పాశురఙ్గళిల్ కరుత్తై ఉళ్ళ మైత్తుకొణ్డు అవతరిత్తనవాయు మిరుప్పతాల్ ఇత్తోత్తిరఙ్గళుక్కు ఎల్లార్ తమక్కు మిన్బమ్పయక్కుమాఱు ఎళియనడైయిల్ తెళియ తోరుగై వరైయవేణుమెన్ఱు కుతూహలమ్ కిళర్న్దు పల పెరియోర్

కళిక నియమనత్తైయుమ్ శిరమేఱ్కొణ్డు, "తత్త్వార్థచిన్తామణి" ఎన్నుమ్ పెయర్పూణ్డ ఉరైయెళుతత్తొడఙ్గుకిన్ఱేన్.

ప్రతిపదార్థత్తై నిమ్మలమాక త్తెరిన్దుకొళ్వతఱ్కాక ముతలిల్ పదవురైయుమ్, విఱప్పు తాత్పర్యత్తై విళక్కిక్కాట్టుమ తాన పొఴిప్పురైయుమ్, అవ్వళవిలుమ్ కరుత్తు సువ్యక్తమాకాత విడఙ్గళిల్ తాత్పర్య వివరణమాన విరివురైయుమ్, సమాసపదఙ్గళిల్ వ్యుత్పత్తి సంశయమ్ తోన్ఱుమిడఙ్గళిల్ విగ్రహప్రక్రియా వివరణముమ్, అపూర్వపద ప్రయోగస్థలఙ్గళిల్ నిఘణ్టు నిరూపణముమ్, ఇన్ఱియమైయాత విడఙ్గళిల్ వ్యాకరణోపపత్తి ప్రదర్శనముమ్, మూలపాఠమ్ అపభ్రంశమాక నిక్రుమిడఙ్గళిల్ ఔచిత్య ఉపపత్తి ప్రదర్శనత్తుడన్ శుద్ధపాఠ సంస్కరణముమ్, ప్రమాణాన్తర సంవాద సాపేక్షస్థలఙ్గళిల్ మేఱ్కోళ్ కాట్టువతుమ్, అవాన్తర సమ్ప్రదాయ వైషమ్యమ్ తోన్ఱుమిడఙ్గళిల్ మధ్యస్థహృద్యమాక అభిప్రాయవ్యవస్థాపనముమ్, మఱ్ఱుమ్ ఆవశ్యకమాక తోన్ఱుమ్ విషయఙ్గళై విళఙ్గువైత్తలుమాకిఱ ఇవ్వళవు విన్యాసముమ్ ఇవ్వురైయిల్ అమైన్దిరుక్కుమ్బడియై ఆఙ్గాఙ్గు కణ్ణుఱుత్తిక.

అజ్ఞగోషియిల్ అగ్రేసరనాకియ అడియేన్ ఇత్తకైయ ఉరైయై వరైయవేణుమెన్ఱు నెఞ్జిల్ నినైప్పతఱ్కుమ్ యోగ్యతై యఱ్ఱవనెన్బతు ఉణ్మైయేయాయినుమ్ "పయనన్ఱాకిలుమ్ పాఙ్గళరాకిలుమ్ శెయల్నన్ఱాక త్తిరుత్తిప్పణికొళ్వార్" ఎన్ఱ కణక్కిలే ఇవ్వాజివిలియైకొణ్డు ఇవైక్కుత్తాత్పర్యత్తై తలైక్కట్టువిత్తుకొళ్వ తాక ఆళ్వార్ తిరువుళ్ళముకన్దరుళినమైయాల్ "వెళ్ళైప్పరిముకర్ తేశికరాయ్ విరకాలడియోముళ్ళ త్తైయ్రుతియ తోలైయిలిట్టనమ్"

ఎన్లాఆప్పోలే ఆచార్యకటాక్షత్తాల్ నెఞ్జిల్ పతిన్దుళ్ళ అర్థఙ్గళైయే అడియేఙ్ ఎడుత్తువతు తకుతియేయాఁ.

ఉప్పుక్కడలిలుఁ ఉత్తమమాన మణికళ్ శిల ఇరుప్పతు పోల్ కుర్రఙ్గళుక్కు కొళ్కలమాకియ ఇవ్వులైతన్నిలుఁ శిలభాగఙ్గళ్ పెరియోర్కళిడ తిరువుళ్ళత్తాల్ గుణనూక కొళ్ళప్పడుమెన్బతు అడియేనతు తుణివు అప్పడి గుణమాకత్తోన్రుఁ అంశఙ్గళ్ ఆచార్యకటాక్షత్తాల్ ఆవిర్భవిత్తవై యెన్దుకొణ్డు అవర్గళై ప్పుకళ్ద్రువతుఁ, కుర్రముర్ర అంశఙ్గళై అడియేనుడైయ అజ్ఞాన విజృమ్భిత విలసితమాకకొణ్డు అవర్గళై త్తిరుత్తికొళ్వతుఁ పెరియోర్కట్కు కడమైయాకుఁ.

(వెణ్బా.)

కుర్రఁ కుత్తైకణ్డు కూఱుఁ కురవర్కట్కు -
ఎర్గైక్కుఁ వైమ్మాఱా మెత్తలై యే - కర్రార్కళ్
కల్లా వడియేనై కణ్ణుర్ర నిక్రాకేల్
ఎల్లా మెళితా మెనక్కు.

ఇజ్జనఁ :—
శ్రీ వైష్ణవ దాస
పెరుమాళ్ కోయిల్, ప్రతివాది భయఙ్కరఁ
అణ్ణ ర్రా చా ర్య ర్.
(పఞ్చస్తవ వ్యాఖ్యాతా.)

శ్రీ:

ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణమ్.



ఆళ్వార్ తనియన్.

[శట్టర్ ఆరుళిచ్చెయ్తతు.]

శ్లో॥ శ్రీవత్సచిహ్న మిశ్రేభ్యో నమఉక్తిమధీమహే ।
యదుక్తయస్సా యీకణ్ఠీయా స్సన్తి మద్గళసూత్రతామ్ ॥

పదవురై.

యదుక్తయః=యాపొరుళ్ ఆళ్వానుడైయ శ్రీసూక్తికళానవై
త్రయీకణ్ఠ=వేదమూకిఅ పెణ్ణిన్ కళుత్తిల్
మఙ్గలసూత్రతామ్=తిరుమఙ్గల్యమాయిరు క్కైయై

యాన్=అడైకిన్రవో,
(శేష్యః) శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యః=(ఆణ్డ)
పరమపూజ్యరాన ఆళ్వాన్ పొరుట్టు
నమ ఉక్తిమ్=నమః ఎన్రశొల్లై
ఆధీమహే=ఓదుకిఱోమ్. ... ...*

ఇత్తనియన్ ఆళ్వార్ తిరుక్కుమారరాన శ్రీపరాశరభట్టర్ అరుళిచ్చెయ్తతు ; ఇతువే శ్రీరఙ్గరాజస్తవత్తుక్కు ముతల్ శ్లోకముమాయిరుక్కుమ్. వేదత్తిఱ్కు త్తాలిపోన్ర దివ్యసూక్తిగళై అరుళిచ్చెయ్త ఆళ్వానైయే నామెప్పోతుమ్ వణఙ్గువోమెన్బతు ఇత్తనియన్ కరుత్తు.

ఇనరుడైయ శ్రీసూక్తిగళ్ వేదమాతిరిక్కుత్తిల్ తాలిపోన్రిరుత్తలానతెన్నెన్నిల్; ఉలకత్తిల్ పేణ్గళుక్కు కణవనిరుక్కిఱాన్ నెన్బతై నామ్ ఎతుకొణ్డు తెరిన్దుకొళ్ళుకిఱోమ్? తిరుమఙ్గల్యత్తై క్కుఱిత్తిల్కణ్డు తెరిన్దుకొళ్ళుకిఱోమ్. పెణ్గళుక్కు త్తాలియిల్లాత అవస్తైగళ్ ఇరణ్డు;- కన్నికైయాయిరుక్కుమవస్తై ఒన్ఱు; నూలిన్దు విధవైయాయిరుక్కుమవస్తై మఱ్ఱొన్ఱు ఇవఱ్ఱుళ్ కన్నికైప్పరువత్తిల్ అప్పెణ్ పల భర్తాక్కళై యుడైయళాయిరుప్పళ్. ఏనెన్ఱాల్, అవళ్కుత్తిల్ ఒరుకైప్పిడాక త్తాలి ఏఱుమళవుమ్ పెరుమ్ఫాలుమ్ బ్రహ్మచారికళుమ్ ఆవర్తనప్పేర్వఴిగళుమ్ ఒవ్వొరువరుమ్ అనవై త్తమ్మనైవియాక భావిత్తిరుక్కుక్కూడుమ్ "ఇప్పెణ్ణుక్కు నాన్తాన్ భర్తా" ఎన్ఱు ఒవ్వొరువనుమ్ నినైత్తిరుక్కక్కూడుమ్. మఱ్ఱుళ్ళ విరక్తర్గళుమ్ గృహస్థర్గళుమ్ అక్కన్నికైయై

క్కణ్డాల్ "ఇవళుక్కు ఇన్నుమ్ భర్తా నిశ్చయిక్కప్పడవిల్లై" ఎన్ను సాధారణమాక నినైత్తుక్కొళ్వర్కళ్. అప్పెణ్ణిక్కు తిల్ తాలి వీజివిట్టపిన్ను, మున్ను తజ్గళుక్కెన్ను అభిమానిత్తిరున్ద బ్రహ్మచారి ప్రభృతిగళ్ "ఇని ఇవళ్ అనన్యార్హై" ఎన్ను నిశ్చయిత్తు త్యాజ్యళ్ ఆశైయర్ గొళ్వర్. సాధారణమాక నినైత్తుక్కొణ్డిరున్ద మర్ర గృహస్థాదికళ్ "ఇవళుక్కు ఒరుభర్తా ఏఱ్ఱుట్టువిట్టాళ్" ఎన్ను నినైత్తుప్పోవర్కళ్.

ఇని ఇరణ్డావతాన వైధవ్యావస్థైయిల్ స్త్రీయై ప్పార్క్కుమవర్కళ్ "ఇవళుక్కు ఏఱ్ఱట్టిరున్ద కణవన్ ఇఱన్దొళిన్దాన్ ; ఇని ఇవళుక్కు ఎప్పోతుమ్ కణవన్ ఏఱ్ఱుడప్పోకిఱతిల్లై" ఎన్ను నిశ్చయిత్తువిడువర్కళ్.

ఆకవే, మాతర్కళ్ మఙ్గలనూల్లాత అవస్థైకళిల్ పలభర్తాక్కళ్నైయుడైయవర్కళాయుమ్ ఒరుభర్తావైయుముడైయ రాకాత వర్కళాయుమ్ ఇరుప్పర్కళెన్ఱ తాయిర్రు. అతుపోల, ఆళ్వార్ శ్రీసూక్తికళ్ అవతరిప్పతిఱ్కు మున్ను వేదజ్గళ్ మఙ్గలనూల్లాత మాతరిన్ ఇరణ్టువకైయాన నిలైమైక్కళైయు ముడైత్తాయిరున్దన. వేదత్తుక్కు శివనై ప్పతియాకచ్చిలర్ మయఙ్గి అభిమానిప్పర్కళ్; పిరమనై ప్పతియాక ప్పేసుతైయర్ శిలర్ పేణువర్కళ్ ; ఇవ్వాఱు పాశుపతాదికళాల్ పలపలవైవజ్గళ్ పతియాక అభిమానిక్కప్పట్టుమ్, నిరీశ్వరమీమాంసకర్కళాల్ 'నాయకనే కిడైయాతు' ఎన్ను మఱు క్కప్పట్టుమ్ కిడన్దతు. ఆళ్వానుడైయ పఞ్చస్తవమాకిఱ దివ్య శ్రీసూక్తికళ్ తిరువవతరిత్తవుడనే "తలైయఱు త్తవనుమ్ తలైయఱు ప్పణ్ణవనుమ్ మర్రుమెవరుమ్ వేదత్తుక్కు నాయకరల్లర్ ; నాయకనే కిడైయాతెన్ఱతుమ్ తప్పు; నాయకనుణ్డు ; అవ్వఱువనే; అవ

నాకిఱాన్ శ్రీమన్నారాయణనే" ఎన్ఱు కల్వెట్టాక నిర్ధారణమేఱ్ఱు ట్టపడియాల్ ఇవరుడైయ శ్రీసూక్తికళ్ వేతమాతుక్కు మఙ్గలనూల్ పోన్ఱన. ఇతనాల్, సకలదుర్మతఙ్గళైయుమ్ నిరసిత్తు పరతత్వ నిణ్ణయమ్పణ్ణవల్ల వాగ్వైభవత్తైయుడైయవర్ ఆళ్వార్ ఎన్ఱ తాకిఱతు. ఇన్నుమ్ పలవకైయాకవు మితఱ్కు క్కరుత్తురైక్కలామా యినుమ్ విరివుక్కు అఞ్జినిఱ్కోమ్.

[శ్రీవత్సచిహ్నమిశ్రశేభ్యః] ఆళ్వానుక్కు " తిరుమఱు మార్పర్ " ఎన్ఱు తమిళిల్తిరునామమ్; అతఱ్కు ఏఱ్ఱ వడమొళి నామమ్ శ్రీవత్సచిహ్నరెన్ఱ తామ్. ఎమ్పెరుమానుడైయ తిరుసామ మాకియ ఇతు ఆళ్వానుక్కు నళ్ళఙ్గళ్ఱ కారణమ్యాతెనిల్; పరవాసుదేవనాన ఎమ్పెరుమానుమ్ తిరువనన్దాళ్వానుమ్ తఙ్గళు డైయ శేషశేషిత్వముతై నిలవులక త్తిల్ నన్గువిళఙ్గుమ్బడి ఇఙ్గువన్ద వతరిక్క వేణుమెన్ఱు తిరువుళ్ళమ్బ్ఱ్ఱి, ఎమ్పెరుమాన్ చక్రనర్తితిరు మకనాకవుమ్ తిరువనన్దాళ్వాన్' ఇళైయ పెరుమాళాకవు మవతరిత్తు నెడునాళ్ వాళ్న్ద *మణ్ణిక్పారమ్సీక్కి, తన్నుడైచ్చోతిక్కు ఎళున్దరుళినపిఱకు, మిణ్ణుమొరుకాల్ ఇవ్వులకు తిరువవతరిక్క క్కరుతియ ఎమ్పెరుమాన్ ఆదిశేషనై అనుప్పిక్క, " రామావతారత్తిల్ ఉనక్కు నాన్ తమ్బియాకప్పిఱన్దు పట్టపరితాపమ్పోరుమే " ఎన్ఱ ఆదిశేషన్ కూఱ, అతఱ్కు ఎమ్పెరుమాన్ "ఇన్దవిశై నీత్తమైయనాక వుమ్ నాన్ తమ్బియాకవుమ్ పిఱక్కలామాయ్త్తు" ఎన్ఱుశొల్లి ఆది శేషనైయు మనైత్తుక్కొణ్డువన్ద, తాన్ కృష్ణనాకప్పిఱక్క శేషన్ బలరామనాకప్పిఱన్దాన్. అత్తిరువవతారత్తిల్ ఎమ్పెరుమాన్ తిరు వుళ్ళత్తిల్ ఎన్న తోన్ఱియ తెన్ఱాల్, " హా ! హా ! ! ఇతువరై నామ్ శేషిత్వత్తైయేతలైక్కొణ్డు ఇన్ద అడిమైచ్చువను అతియామల్ తానే

పాథ్ పట్టోమ్ ; శేషిత్వ నిలై మైయిత్తాట్టిల్ శేషవృత్తియే పరమ రస్యమాయిరానిన్నతు! ఇప్పడిప్పట్ట శేషవృత్తియై మేఱ్కొణ్డే నామ్ ఇన్నుమ్ శిలపిఱవిపిఱక్కవేణుమ్" ఎన్ఱకుతూహలమ్ కిళర్న్దువిట్టతు. అతఱ్కినఙ్గి, మిాణ్డుమ్ తిరువనన్దాథ్వానై శేషియాక అవతరిప్పిత్తు తా శేషభూతనాక అవతరిత్తా; శేష ఇరామానుశనాక తిరువవతరిక్క, తా కూరత్తాథ్వానాక తిరువవతరిత్తా. మిాణ్డుమ్ శేష మణవాళమామునికళాక తిరువవతరిక్క, ఎమ్బెరుమాన్తా "హస్తిగిరినాథరణ్ణా" ఎన్నుమ్ తిరునామముడైయ ప్రతివాదిభయఙ్కరరాక అవతరిత్తా - ఎన్ఱ అవతారరహస్య ప్రక్రియైయిలే, ఆథ్వా సాత్తుత్ తిరుమఱుమార్పనాన ఎమ్బెరుమానుడైయ తిరునవతారమాకైయాలుమ్, అతుతోన్ఱ అవరుడైయ తిరుమార్పిల్ ఒరుమఱుఇరున్ఱతాక ప్రసిద్ధమాకైయాలుమ్ శ్రీవత్సచిహ్నరెన్ఱ ఎమ్బెరుమానతు తిరునామత్తైప్పిర్ధార్ - ఎన్ఱతు రహస్యార్థమ్

[మిశ్రేభ్యః] మిశ్రశబ్దమ్ పూజ్యవాచకమ్ ; ఇతుసమాసత్తిల్ నియమేన ఉత్తరపదమాకవే వరుమ్. పూజ్యార్థకమాన మత్ప్రశబ్దఙ్గళ్ కర్మధారయసమాసత్తిల్ పూవపదమాకవరుమ్ ; 'పూజ్యశ్రీవత్సచిహ్నేభ్యః' ఎన్ఱామ్. అప్పడి మిశ్రశ్రీవత్సచిహ్నేభ్యః' ఎన్ఱు వారాతు. యతీన్ద్రమిశ్రః, మురారిమిశ్రః, వాచస్పతిమిశ్రః - ఇత్యాదికళ్ కాణ్క. [నమఉక్తిమ్.] నమసఃఉక్తిః, తామ్. యద్వా - నమఇత్యుక్తిః, తామ్.

[అధీమహే] అధీమహి ఎన్ఱే పలరుమ్ ఓతువర్కళేనుమ్ అతు అపపాఠపరమ్పరైయెన్ఱే కొళ్ళత్తకుమ్. దేశికనుడైయ రహస్యత్రయసార - గురుపరమ్పరా సారారమ్భత్తిలుళ్ళ -

"గురుభ్యస్తద్గురుభ్యశ్చ నమోవాకమధీమహే"

ఎన్నశ్లోకత్తిల్ వ్యాఖ్యానత్తిల్, 'అధీమహి' ఎన్ను పాఠాన్తరమ్కల్పిత్తు అన్దపాఠత్తిల్ వ్యాకరణోపపత్తి ఎడుత్తముడియామల్ "శాఖాశతం కథమధీమహిరఙ్గధుర్యమ్" ఎన్న శ్రీరఙ్గరాజస్తవశ్లోకత్తై సంవాద ప్రమాణమాక కాట్టినారొరువర్. అదు భ్రాన్తివిలసితమ్; "శాఖా శతంహ్యది దధీమహిరఙ్గధుర్యమ్" ఎన్బతే సామ్ప్రదాయికపాఠమా కైయాల్ ఒరు అబద్ధపాఠత్తై స్థాపిక్క ముర్పడారు అబద్ధపాఠత్తై కాట్టువదు మిథ్యాధ్యవసిత్యలఙ్కార ప్రత్యభిజ్ఞాపకమాయిరానిన్నదీ!. 'అధీమహే' ఎన్ను ఏకారాన్తమాకవే ఓతక్కడవదు.

వేదత్తై ఒరుకన్యకైయాక రూపణమ్వర్ణనకిఅపడి తోన్ర 'త్రయీ' ఎన్ను స్త్రీలిఙ్గనిర్దేశమ్వర్ణిక్కిఱు. "స్త్రియామృక్సామయజుషీ ఇతి వేదాస్త్రయస్త్రయీ" ఎన్న నామలిఙ్గానుశాసనమటిక. కర్మణే = వేదత్తినుడైయమేల్భాగమాకియ వేదాన్తత్తిలే ఎన్నలామ్.

మౌఞ్జశాయ సూత్రమ్; అథవా, మఞ్జళం చతత్ సూత్రంచ మఞ్జళసూత్రమ్; తస్యభావః, తామ్.

తనియన్ ఉరై ముర్పగిక్కిఱు.

శ్లో॥ "అవాఙ్ముఖ్యో యత్పదసరసిజద్వన్ద్వమాశ్రిత్య, పూర్వే
మూర్ధాన్న యస్యాన్వయముపగతా దేశికా ముక్తిమాపుః।
సోయం రామానుజమునిరపి స్వీయముక్తిం కరస్థామ్
యత్సమ్బన్ధాదమనుత - కథం వర్ణ్యతే కూరనాథః॥"

శ్రీ:

శ్రీ కూరత్తాళ్వానరుళిచ్చెయ్‌త పఞ్చస్తవత్తిల్

చరమ శ్లోక రహస్యమ్

శ్రీస్తవమ్.

వెరుమాళ్‌కోయిల్ ప్రతివాదిభయఙ్కరమ్

అణ్ణఙ్గరాచార్యర్ స్వామి అరుళిచ్చెయ్‌త

తాత్పర్య చిన్తామణియెన్నుమ్ వ్యాఖ్యానత్తోడు,

సభా పణ్డితరాన

(మేల్‌పడి) ప్ర. అణ్ణఙ్గరాచార్యర్ స్వామియాల్

పరిశోధిక్కప్పట్టు,

శ్రీ వైష్ణవప్రకాశ ముద్రాపక సభా మూలమాయ్


చెన్నై

శ్రీనికేతన ముద్రాక్షరశాలైయిల్

ఆచ్చిట్టు వెళియిడప్పట్టతు.

దుర్ముఖి ఆవణి సంవత్సరమ్.


1922.



శాత్తుక్క వి. (వెళ్ళా.)

మన్ను మణవాళ మామునివ మాణ్బైక్కు
మన్నపుక ళ్ళణ్ణజ రాశిరియ - శొన్న
తిరుమా మళిశ్తుతియిం శీరుశైయె చ్చిన్ని
త్తురుకాతా దివ్వలకి లుడ్డో.

శ్రీమతేరామానుజాయనమః



కూరత్తాళ్వాళ్ తిరువడిగళే శరణమ్.

శ్రీస్తవమ్.

శ్లో॥ స్వస్తి శ్రీదశతాదశేషజగతాం సర్వోపసర్గస్థితీః
స్వర్గాదుర్గతిమాపవర్గికపదం నవ్యాచ కుర్వన్ హరిః।
యస్యా వీక్ష్యముఖం తదిచ్ఛితపరాధీనో విధత్తేఽఖిలమ్
శ్రీశేయంఖలు నాన్యథాఽస్య రసదాస్యైకరస్యాత్తయా॥౧॥

పెరుమాళ్ కోయిల్ ప్రతివాదిభయఙ్కరమ్
అణ్ణరాచార్యర్ ఇయర్ఱియ వ్యాఖ్యానమ్.

శ్లో॥ శ్రీకాఞ్చీపరవాదిభీకరగురు శ్రీవంశలబ్ధోదయః
దాసశ్రీయుతివైష్ణవాంఘ్రి నిళిసేష్వణ్ణరార్యాహ్వయః।
వ్యాఖ్యాత్యేద్య మణిప్రవాళసరణౌ పద్ధ్యస్తవీం సాహసాత్
దోషేష్వాన్ధ్యమిహావిరస్తుసుధియాం నిర్మత్సరాణాంసతామ్॥

శ్రీవత్సచిహ్న చరణౌ శిరసా దధానః
లక్ష్మీకటాక్ష విభవస్యచ పృష్ఠభూమాపన్।
శ్రీశ్రీస్తవం చరమమవ్యమితాదరేణ
వ్యాఖ్యాన్యుహం ప్రథమమేవ ముదే మురారేః॥

పదవ్యూహే.

ఆశేషజగతామ్=ఎల్లావులకఁగ్గిళుక్కుమ్
సగఁ, ఉపసగఁ, స్థితిః = సృష్టిసంహార రక్షణఁగ్గిళైయుమ్
స్వగఁం దుగఁటమ్ = స్వగఁత్తైయుమ్ నరకత్తైయుమ్
అపవిఁకపదమ్ = మోక్షసన్నిధియాన స్థానత్తైయుమ్ [-పరమపదత్తైయుమ్]
సర్వంచ కుర్వఁకాంక్షిః = మఱ్ఱుమున్నిళ్ళ ఎల్లావఱ్ఱైయుమ్ ఉణ్ణుపణ్ణా నిత్తలుఁ ఎమ్బెరుమాఁ
యస్యాఃక్రియాః = యావళొరుపిరాట్టియి నుడైయ
ముఖం వీక్ష్య=ముఖత్తైనోక్కిక్కొణ్డు
తదిఙ్గితపరాధీనఃఆన్నముఖత్తిఁ (పురువ మెటిప్పు ముతలియ) కటిప్పుకిళై
పిఁకొన్నవాయ్
ఆఖిలం విధత్తే = (సృష్టిముతలాఁ కిఁగ్రీచ్చొల్లిప్పట్ట) ఎల్లావఱ్ఱైయుమ్ ఉణ్ణుపణ్ణుకిఱోనో;
అన్యథా=అప్పడి ఆవళుడైయ ముకక్కుఁ తోప్పై పిఁక్కొళ్లావిడిల్
అస్యతయా } ఇన్న ఎమ్బెరుమాఁ అప్పి
వికరస్యాత్ } రాట్టియోడు ఒరు నీరాకఒరుమిత్తిరుక్కు వేణ్డియ కారణత్తినాల్
ఇయంక్రీడా=(సృష్ట్యాదిరూపమాన) ఇన్న విళైయాట్టానతు
అస్యరసదా } ఇన్న ఎమ్బెరుమానుక్కు
నస్యాత్ } ఆనన్దత్తై విళైవిప్ప తాక ఆకమాట్టాతన్ఱో; (కేవలమ్ శ్రమరూపమాకవే ఆయ్విడుమ్)
(సా) క్రీఃఆన్ద మ్పెరియపిరాట్టియార్
స్వస్తిఃశ్రేయస్సై
దశతాత్=ఆళిక్కక్కడవళ్.

తాత్పర్యసఙ్గ్రహమ్ :--ఎమ్బెరుమాఁ సకలలోకఁగ్గిళుక్కుమ్ సృష్టిస్థితిసంహారఙ్గళై పణ్ణుమ్బొతుమ్, అవరవర్కళుడైయ కర్మానుగుణమాన పురుషార్థఙ్గళై అళిక్కుమ్బొతుమ్ యావళొరుపిరాట్టియిఁ ముకక్కుఁతోప్పైనోక్కి అతక్కుఁణఙ్గి కాఁరియమ్ శెయ్కిఱోనో; ఎన్దపిరాట్టియిఁ ముకక్కుఁతోప్పై ఎమ్బెరుమాఁ పిఁక్కొళ్లావిడిల్ అవళోడు ఏకరసనాయిరుక్కవేణ్డియ తనక్కుత్తఁ విళైయాట్టుకళిఁ ఆనన్దత్తైకొడామల్ వీణాయ్విడుమో, అప్పిరాట్టి నముక్కు నన్మైయె తన్దరుళవేణుమెన్ఱు ప్రార్థిక్కిఱార్.

(అథ తాత్పర్యవిశదీకరణమ్.)

ఎమ్బెరుమాఁ ఎల్లావులకఁజ్గళ్ళైయుమ్ పడైత్తళిత్తళ్గిక్కుమ్బోతుమ్ అవరవర్కళ్ కర్మఫలఁజ్గళ్ళై అనుభవిక్కుమ్బొరుట్టు స్వర్గనరకాద్యనుభవస్థానఁజ్గళ్ళైయుమ్ ఎత్తైయిల్లా ఇన్బవీడాకియ పరమపదత్తైయుమ్. మట్రుమున్ళ్ళ భోగ్యభోగోపకరణ భోగస్థానఁజ్గళాన సకల పదార్థఁజ్గళ్ళైయుమ్ అవరవర్కళుక్కు అళిత్తరుళుమ్బోతుమ్ యాన ళొరుపిరాట్టియిఁ ముకక్కుఁజ్చెప్పిప్పిన్ శెన్ఱు అవళుడైయ నోక్కత్తిఁక్కణఁజ్గళ్ ఎల్లావఱ్ఱైయుమ్ అళిక్కిఱ్ఱానో, అన్దప్పిరాట్టి నమక్కు నన్దైయైత్తన్దరుళ్గ.

ఎమ్బెరుమాఁ అప్పిరాట్టియిఁ ముకక్కుఁజ్చెప్పి నోక్కవేణ్డియనిబన్ధమెన్న? తాఁ స్వతన్త్రనాయైయాలే తఁ ఇష్టప్పడిశెయ్యలామన్ఱో?—;

ఎమ్బెరుమాఁ అవాప్తసమస్తకామఁ; అవఁకుతితాకప్పెఱవేణ్డియపొరుళ్ ఒన్ఱుమిల్లై; అవఁకు సృష్ట్యాదికళ్ళై చ్చెయ్వతఱ్కుప్పయఁ తత్కాల త్తిలుణ్డానక్కడవతోరు ఆనన్దమేయొళ్గియ వేఱిల్లై; ఆనైయాల్ అననుడైయ సృష్ట్యాదికార్యఁజ్గళ్ లీలైయెనప్పడుమ్. లీలైయానఱు - తత్కాల త్తిలుణ్డావతోరు రసమెళ్గియ, కాలాన్తరత్తిల్ వరువతోరుఫలత్తైక్కణిశియామల్ పణ్ణుమ్ వ్యాపారమ్. సార్వభౌమరాన రాజాక్కళుక్కు శోతుశతురఁజ్గమాడుతల్ పోలవుమ్, శిఱువర్కళుక్కు మణఱ్కూట్ట కమిழైత్తల్ పోలవుమ్ ఎమ్బెరుమానుక్కు ఇన్ద సృష్ట్యాదికార్యమ్ లీలైయాక ఏఱ్ఱట్టిరుక్కిఱతు. "లోకవత్తు లీలాకైవల్యమ్" ఎన్ఱు బ్రహ్మసూత్రకారరుమ్, "క్రీడతో బాలకస్యేవ చేష్టాంతస్యసిశామయ" ఎన్ఱు శ్రీపరాశరభగవానుమ్, "నళిర్మామలరున్ది వీశ్రైపుణ్ణివిళైయాడుమ్" "ఇన్బుఱుమివ్విళై

యాట్టుడైయాళ్ " ఎన్ను ఆళ్వార్కళుం మరుళిచ్చెయ్తార్కళ్. ఆనపిన్బు తత్కాలరస త్తైమా త్తిరమ్ ఫలమాకవుళ్ళ ఇన్దసృష్ట్యా దివ్యాపారజ్ఞళ్, పిరాట్టియిన్ ముకక్కుఱ్ఱై ప్పిన్శెల్లావిడిల్ ఎమ్బెరుమానుక్కు రస త్తైత్తారాతొళ్ళియుమ్. కేవలమ్ ప్రయాస రూపమాకవే ఆయ్విడుమ్. ఆకైయాల్ తాన్ అవళుడైయముకక్కుఱ్ఱై ఎమ్బెరుమాన్ నోక్కవేణ్డియ తాయిరుక్కిఱతు.

పిరాట్టియిన్ ముకక్కుఱ్ఱై ప్పిన్శెల్లావిడిల్ ఎమ్బెరుమానుక్కు ఇకాకారియజ్ఞళ్ రస త్తైక్కాడాతొళ్ళియవేణ్డియ కారణమెన్న? అవనవన్ స్వతన్త్ర మాకవుణ్ణుమ్ వ్యాపారమ్ అవనవనుక్కు రస త్తైక్కాడాతొళ్ళియుమో?—;

[అస్యతయా ఐకరస్యాత్.] పిరాట్టియిన్ ముకక్కుఱ్ఱై ప్పిన్శెల్లావిట్టాల్ ఇవనుక్కు త్తాన్ శెయ్యుమ్ వ్యాపారజ్ఞళ్ సన్తోష త్తై త్తరమాట్టాతెన్నతఱ్కు కారణమ్ ఇరు. అప్పిరాట్టియోడుం ఎమ్బెరుమాన్ ఏకరసనాక ఇరుక్కవేణ్డియ పడియాల్ అవళ్ ముకక్కుఱ్ఱై ప్పిన్శెల్లావిడిల్ అన్ద ఐకరస్యత్తుక్కు క్కుఱైయామ్. ఆకైయాల్ ఇవనుక్కు రసమిల్లాతొళ్ళియుమ్.

ఏకోరసోయస్యసః, ఏకరసః తస్యభావః ఐకరస్యమ్, తస్మాత్. పిరాట్టిక్కు ఎన్దరసమ్ఇనితో అన్దరసమే ఎమ్బెరుమానుక్కుమ్ ఇనితాయిరుక్క వేణ్డుకైయాలెన్ఱపడి. ఇత్తైత్తాన్ " శ్రియా ఏకరసత్వం నామ - తదభిమత్యభిమత్యనువిధాయి స్వప్రియాప్రియత్వమ్ " ఎన్ఱు సంస్కృతవ్యాఖ్యాతా ఉరైత్తార్. పిరాట్టిక్కు అభిమతనూనతువే ఎమ్బెరుమానుక్కు ప్రియమాకవుమ్, అవళుక్కు అనభిమతమానతువే ఇవనుక్కు అప్రియమాకవు మిరుక్కవేణ్డుకైయాలే ఇప్పడిప్పట్ట ఐకరస్యమ్ సత్తైపెఱువతఱ్కు అవళుడైయముకక్కుఱ్ఱై

పై ప్రిక్ శెల్ల వేణ్డియతు ఇన్ఫియుమైయాతతామ్. తాన్ స్వతన్ర్తనాకచ్చెయ్యుమళవిల్ అవళుడైయరసమ్ వేణ్డాకవుమ్ తన్నుడైయ రసమ్ వేణ్డాకవుమ్ మాఱుపట్టు ఐకరన్యమ్ కులైయుమిత్తే.

"యస్యావీక్ష్యముఖం తదిచ్ఛితపరాధీనోవిధత్తేఖిలమ్" ఎన్ఱతై అడియొర్ నిరుకుమారరాన భట్టరుమ్ శ్రీగుణరత్నకోశత్తిల్ "యదూభ్రూభఙ్గాః ప్రమాణంస్థిరచరరచనా తారతమ్యేముురారేః" ఎన్ఱరుళిచ్చెయ్తార్. ఎమ్బెరుమాన్ ఒరువనైచేతనాకవుమ్ ఒరువనై అచేతనమాకవుమ్, ఒరువనై పణ్డితనాకవుమ్ పణక్కారనాకవుమ్ ఒరువనై జడనాకవుమ్ దరిద్రనాకవుమ్, ఒరువనై మృగమాకవుమ్ పక్షియాకవుమ్ ఒరువనై పూచ్చియాకవుమ్ పుళువాకవుమ్, ఒరువనై పశుపుత్రాదిరూపమాన ఐహికభోగశాలియాకవుమ్ ఒరువనై స్వర్గమోక్షాద్యాముష్మిక భోగశాలియాకవుమ్, ఒరువనై * ఎరియెళుకిన్ఱ శెమ్బునాలియన్ఱ పానైయైప్పోలే! తళువిన మొళిన్దు నలియుమ్ నరక త్తిల్ వీళ్న్దు నరున్దుమవనాకవుమ్ - ఇప్పడి నానావిధమాక ఏఱ్ఱత్తాళ్వు శొన్న చ్చెయ్వతు పిరాట్టియిన్ పురువనెత్తిప్పు ముతలియ ఇజ్జితజ్జళై అనుసరిత్తెన్ఱపడి.

పిరాట్టియిన్ కరుత్తై ప్రిక్ శెన్ఱు ఎమ్బెరుమాన్ సృష్ట్యాదికళై స్పణ్ణుకిఱానెన్ఱాల్, 'అనరవర్కళుడైయ కర్మజ్ఞళైక్కణిశిత్తు అవర్ నుక్కు త్తక్కవాఱు ఏఱ్ఱత్తాళ్వాక సృష్టిప్పతాల్ ఈశ్వరనుక్కు వైషమ్యనైఘృణ్యఙ్గళ్ వారా' ఎన్ఱు అఱుతియిట్ట "వైషమ్యనైఘృణ్యే నసాపేక్షత్వాత్" ఎన్ఱ బ్రహ్మసూత్రత్తుక్కుమ్ అతనై యడియొర్ నిరుకుమారరాన పూర్వాచార్య శ్రీసూక్తికళుక్కుమ్ గతిఎన్న? అన్ఱియుమ్. 'అనుగ్రహమయీ' ఎన్ఱుమ్ 'నిత్యమజ్ఞాతనిగ్రహా'

ఎన్నుమ్ కూఱుప్పట్టుళ్ళ పిరాట్టి నిగ్రహకార్యమాన పశుపక్షీవృక్షాది రూపమాన విషమసృష్టికళుక్కు అనుకూలమాక ఇచ్ఛితమ్ శెయ్య కూడుమో? ఒరువర్ తున్బప్పడుమ్బడియాక ఇరుక్కుమిరుప్పై అవళ్ ఇశైయకూడుమో? ఎన్ఱిప్పడైకళిలే పిఱక్కుమ్ విచిత్తైకళుక్కు "యద్భ్రూభఙ్గాః" ఇత్యాది శ్లోకవ్యాఖ్యానత్తిలే సమాధానమ్ విరిత్తురైత్తోమ్. నిఱ్ఱు.

ఇచ్ఛితమావతు - భ్రూభఙ్గాదిరూపమాయ్ స్వాభిమత్యనభిమతినూచకమానతొరు వ్యాపారవిశేషమ్; అతఱ్కుప్పరాధీనన్ఱత్తు-అతన్నై అనుసరిత్తవన్ఱప్పడి. చతుర్థపాదత్తిలుళ్ళ "అస్య" ఎన్ఱపదమ్ మూన్ఱిడత్తిల్ అన్వయిక్కుమ్; అస్యతయా ఏకరస్యాత్, అస్య ఇయం క్రీడా, అస్యరసదా నన్యాదితి. రసమావతు - ఇన్బమ్.

ఏకరస్యపదత్తుక్కు విగ్రహమ్ కూఱుమొన్ఱాతు బహువ్రీహిసమాసత్తిల్ 'యయోస్తౌ' ఎన్ఱు ద్వివచనమాక చొల్లవేణుమెన్ఱు' శిలర్ మయఙ్గువర్; అజ్ఞన్శొల్లవ్వెణ్ణాతు; 'యయోః' ఎన్ఱాల్ పెరుమాళుమ్ పిరాట్టియుమాక ఇరువరుమ్ ద్వివచనార్థమాక వేణుమ్; శ్లోకత్తిల్ 'తయా' ఎన్ఱు పిరాట్టివాచకమాన ఒరుపదమ్ తనియే ప్రయుక్తమాయిరుప్పతాల్ బహువ్రీహిగర్భత్తిలుళ్ళ యచ్ఛబ్దమ్ ఎమ్మెరుమాన్మాత్తిరమ్ పరామర్శిక్కవేణ్డుకైయాల్ 'యస్యసః' ఎన్ఱు ఏకవచనమాకవే కూఱవేణుమెన్ఱు తెళిక. "యస్యాముఖంవీక్ష్యహారిః అఖిలం విధత్తే, సాక్షీః స్వస్తి దిశతాత్" ఎన్ఱు ప్రధానవాక్యార్థమ్; "క్రీడేయం ఖలు" ఇత్యాది-అవాన్తరవాక్యార్థమెనక్కణ్డుకొళ్క. "స్వస్తి దిశతాత్" ఎన్ఱు ఇవర్ అపేక్షిక్కిఱన్మైయావతు - పిరాట్టియై నన్ఱాక స్తుతిప్పతఱ్కు అనుకూల

మాన వాక్సమృద్ధి, భక్తిసమృద్ధి ఇత్యాదికి శేయెన్నతు మేల్శ్లోక త్రిల్ విశదమామ్. ... ... (౧)

శ్లో॥ హే శ్రీదేవి! సమస్తలోకజనసీం త్వాం స్తోతుమీహామహే
యుక్తాం భావయ భారతీం ప్రగుణయ ప్రేమప్రధానాం ధియమ్ ।
భక్తిం భన్దయ నన్దయాశ్రితమిమం దాసం జనం తావకమ్
లక్ష్యం లక్ష్మి! కటాక్షవీచివిసృతే స్తే స్యామ చామీ వయమ్॥ ౧॥

పదవున్గే.

హే! శ్రీ! దేవి!=వారాయ్ శ్రీదేవియే!
సమస్తలోకజనసీమ్=ఎల్లావుయిర్కట్కుమ్ తాయాకియ
త్వామ్=ఉన్నై
ఈయమ్=ఆడియోమ్
స్తోతుమీహామహే = స్తుతిక్కవిరుమ్బుకిఓమ్;
యుక్తామ్=(ఉన్నైస్తుతిప్పతఱ్కు) త్తకుతియాన
భారతీమ్=వాక్కై
భావయ= (ఎమక్కు నీ) అరుళ్ శేయుమ్;
ప్రేమప్రధానామ్=అన్బుమిక్కున్ద
ధియమ్=బుద్ధియై
ప్రగుణయ=వళర్చ్చెయ్య వేణుమ్;
భక్తిమ్=భక్తియై
భన్దయ=నల్ల తాక చ్చెయ్య వేణుమ్;
[పరమభక్తియళివాక వళర్చ్చెయ్య వేణుమ్.]
ఆశ్రితమ్=(ఉన్నై) ఆడైన్దిరుక్కిన్ఱ
ఇమం జనమ్=ఇన్దజనత్తై [అడియేనై]
తావకం దాసమ్=ఉన్నుడైయ ఏవఱ్చెవకనాక (అడిమైకొణ్డు)
నన్దయ=ఆనన్దప్పడుత్తవేణుమ్;
హే లక్ష్మీ !=వారాయ్ లక్ష్మియే!
అమీ వయంచ=ఇన్ద అడియోఙ్గళుమ్
తే = ఉన్నుడైయ
కటాక్షవీచివిసృతేరిం=కటాక్షవీక్షణఙ్గళిన్ అలైకళిల్ పరవుత్తుక్కు
లక్ష్యంస్యామ=ఇలక్కాక్క వేణుమెన్ఱు.

[హే శ్రీదేవీత్యాది.] కీళ్ “స్వస్తిశ్రీరిన్శతాత్” ఎన్ను ప్రారిత్త ఆళ్వాన్నైనోక్కి ప్పెరియపిరాట్టియార్ “ఆళ్వార్! నాన్ ఉమక్కు శ్రేయస్సై అళిక్క వేణుమెన్ఱు తాక కేట్టుకొణ్డేన్;

నల్లతు ; ఎన్న శ్రేయస్సు వేణుమ్ ? ఐశ్వర్యమ్ వేణుమా ? సన్తానమ్ వేణుమా? వేడ్డియ్యై క్కేళుమ్, తరుకిఱేన్" ఎన్న ;

ఆఢ్వాన్ :--"అన్దక్కుద్రపుషాధఙ్గళై విరుమ్బివన్దేనల్లేన్; ఉన్నై వాయారత్తుతిక్క వేణుమెన్ఱు విరుమ్బివన్దేన్."

పిరాట్టి :-"ఆకిల్ ఎన్నిడత్తిల్ నీర్ ప్రాథిత్తు ప్పెఱవేణ్డి యతు ఎన్న ఇరుక్కిఱతు ? నీర్ పెరియపణ్డితర్, మహాకవి ; ఇప్పప్పడిస్తోత్రమ్పణ్ణుమ్; ఇతిల్ నానళిక్క వేణ్డియ స్వస్తి ఎన్న ఇరుక్కిఱతు ?"

ఆఢ్వాన్ :--"ఇజ్జన మరుళిచ్చెయ్యలాకాతు; ఉన్నై ప్పాడ్డా కస్తుతిప్పతఱ్కు ఉరియ సరస్వతీనమృద్ధియై అరుళ వేణుమ్."

పిరాట్టి :--"అన్ద త్తిరునామీఱు ఉమక్కు మున్న మే వాయ్ త్తిరుక్కిఱతు; వేఱు తేవైయుణ్డాకిల్ కేళుమ్."

ఆఢ్వాన్ :-" వాయాల్ ఏత్తోశిల శబ్దఙ్గళై చ్చొల్లుకిఱేనే యొళ్ళియ అన్బుమికున్ద కనిన్దబుద్ధి ఎనక్కిల్లై ; అప్పడిప్పట్ట బుద్ధియై అరుళ వేణుమ్"

పిరాట్టి :--" ఎన్నై త్తుతిక్క వేణుమెన్ఱు నీర్ విరుమ్బినపోతే అప్పడిప్పట్టబుద్ధి ఉమక్కు ఉణ్డాయ్విట్టతు. అన్బుమికామలుమ్ నెఞ్జు కనియామలుమిరున్దాల్ ఎనై త్తుతిక్క నీర్ ముయలమాట్టీర్. ఆన పిన్బు అప్పడిప్పట్టబుద్ధి ఉనుక్కు కైకూడియే యిరుక్కిఱతు; వేఱు తేవైయుణ్డాకిల్ కేళుమ్."

ఆఢ్వాన్ :--"ఉన్నుడైయ పేరరుళాల్ ఏతోశితితు భక్తి కిన్నై త్తిరుక్కిఱతు ; అతు పరభక్తియాకవుమ్ పరజ్ఞానమాకవుమ్ పరమభక్తియాకవుమ్ ముతిరుమ్బడి అరుళ్ పురియవేణుమ్."

పిరాట్టి ;--"అయ్యై నీర్ విరుమ్బువేణ్డా ; ఆర్త్ వార్కుక్కూప్పోల్ కాలక్రమత్తిల్ పణిప్పడియాక అన్బభక్తి ఉరుక్కుప్పరిణమిక్కుమ్ క్రమమాక త్తన్నడైయే విళైయప్పోవాయ్ అపేక్షిప్పత్తేక్ ?"

ఆర్త్ వాక్ :—"అమ్మా! ఎప్పోతు అన్బభక్తి ముతిరప్పోకిఱతెన్ఱు నాక్ ఎతిర్పార్త్తిరుక్కుమ్ అతువరై ధరిత్తిరుక్కుమ్ నక్కళ్లేక్ ; ఉనైన్ను నన్రుపణిన్ద ఎనైన్ను ఇప్పోతే అన్బర్ఱ కిఱ్ఱర నాక్కి స్పణికొణ్డు నుకిర్ప్పిక్క వేణుమ్ ; అతఱ్కుఱుప్పాక ఉన్ను డైయ కుర్ణర్న కటాక్షఙ్గళ్ అడియేక్ మీతు ప్రసరిక్క వేణుమ్. ఇవ్వళవే అడియేక్ విరుమ్బువతు" ఎన్ఱిరార్.

"శ్రీః, దేవి, లక్ష్మి" ఎన్ఱ మూన్ఱు సమ్బోధన పదఙ్గళిల్ ఇరణ్డు పదమ్ విశేషణమాకవుమ్ ఒన్ఱు విశేష్యమాకవుమ్ కొళ్ళ కిడనతు. శొల్లుకిఱవర్ తామొరువరాయిరుక్క "అమీ వయమ్ .....ఈహామహే.....స్యామ" ఎన్ఱు పన్నియాక చ్చొన్నవితు కివినమ్బ్రదాయమామ్ ; ఆళ్వాని బహువచనమెన్బర్. "ఇనియా ముఱ్ఱామై" ఎన్ఱ విడత్తిఱ్పోల అశియవర్కళైయుమ్ కూట్టిక్కొణ్డు అరుళిచ్చెయ్వతాక కొళ్ళుతలుమ్ ఉణ్డు.

[భావయ.] 'భవ' ఎన్ఱతన్ నిజన్తమాపమ్ ; ఉణ్ణాక్కు ఎన్ఱపడి. [ప్రగుణయ] ప్రగుణనమావతు పెరుకచ్చెయ్తల్. [భనయ.] 'భది - కల్యాణే' ఎన్ఱ ధాతువిల్ నిష్పన్నమాకైయాల్, కల్యాణమాక్కవేణుమెన్ఱై. భక్తియై కల్యాణమాక్కుకైయావతు అతనుడైయ పరిపాకఙ్గళై మెల్లామ్ అడైన్దతాక చ్చెయ్తల్ ; పరమభక్తి యళవాక నళర్కైక్కు. ఆక ఇన్ద శ్లోకత్తాల్ * ఇరాప్పకలోతువిత్తైన్ను పయిర్ శిప్పణి శెయ్యకొళ్ళవేణుమ్ ;

* మయర్వీఅ మతిసలనుగుళవేణుమ్ ; * ఎనైన్ త్తీమనమ్ కెడుత్తు మగువిత్తొళుమ్ నునమే తరవేణుమ్ ; * తొణ్డరొర్క్కుళిచ్చొతి వాయ్తిఱన్దుక్ తామ్మైక్కణ్ణాల్ నోక్కవేణుమ్ ; * ఉయిర్ నేనుక్కన్దు పణిశెయ్తు ఉనపాతమ్ పెఱ్ఱ నేనాక వేణుమెన్ఱు ప్రార్థిత్తారాయ్త్తు.

[ఇమంజనమ్] 'అహమ్' ఎన్ఱు ఉత్తమపురుషనాక చ్చొల్ల వేణుమిడత్తు 'అయంజనః' ఎన్ఱు ప్రథమపురుషనాక చ్చొల్లుతల్ బరున్తైక్కవిమర్శ్యైయామ్. నైచ్యానుసన్ధాన వైయిల్ ఇతు బరుతాప్పై. నాఙ్ ఎన్నామల్ అడియేఙ్ ఎన్బతఱ్కు మేఱ్పట్ట శొల్ ఇతు. [వయం లక్ష్యంస్యామ] ఎన్ఱతు "వేదాఃప్రమాణ" మితివత్. [కటాక్షవీచివిసృతేః] కృపాసాగరమాన తిరుక్కణ్ణిళి లిరున్దు కటాక్షముఙ్కిఱ అలైవరిశైకళ్ పరవప్పెత్తాల్ అత్తివలైకళ్ విళుమిడమ్ అడియేనాక వేణుమెన్ఱై [అమీ] కటాక్షమ్ పెఱామల్ తుయరుఙ్కిడక్కిఱ నిలైమైయై * ఏహి పశ్య శరీరాణి పడియే తమ్ ఉడమ్బత్తొట్టు కాట్టుకిఱపడి. ... (౨)

శ్లో॥ స్తోత్రంనామ కిమూనున న్తి కవయో యద్వస్వదీయా గుణా
అన్యత్ర త్వసతోఽధికోఽస్య ఘణితిస్సా తహిం వన్ధ్యా త్వయి ।
సన్యక్కృత్య గుణాభిధానమథో బ్రూయాః, కథం తాదృశీ
వాగ్వాచస్పతినాపి శక్యరచనా త్వత్సద్గుణానాం నిధా ॥ 3॥

పదవురై.

(హే శ్రీదేవి!)=పిరాట్టియే!
కవయః=పణ్డితర్కళ్
కిం నామ=ఎన్ఱె
స్తోత్రమూనన్తి = స్తోత్రమాక చ్చొల్లు కిఱార్కళ్! [స్తోత్ర శబ్దార్థమ్ ఎన్న వెన్ఱు నిశ్చయిక్కిఱార్కళో?]

అసతః = (స్తుతిక్కత్తక్కవ నిజత్తిల్) ఇల్లాతవైకళాయుమ్
అన్యదీయాః = పిఱరిడత్తి లుళ్ళవైయా యుమ్ మిరుక్కిఱ
గుణాః=గుణఙ్కళై

అన్యత్ర = వేఱొరువిడత్తిల్ [స్తుతక్క-
త్తక్కవిడత్తిల్]
అధిరోప్య=ఏఱ్ఱి
ఫణితిః=శొల్వతానతు
స్తోత్రం యదతు=స్తోత్రశబ్దార్థమానాల్
తహిఁ=ఆన్ద పక్షత్తిల్ [ఇల్లాతగుణఙ్గళై
ఇరుప్పతాక ఏఱ్ఱిప్పు స్తుతిప్పతు
స్తోత్రమ్ ఎన్నుమ్పక్షత్తిల్]
సా ఫణితిః=అచ్చొల్లానతు
త్వయి=ఈ విషయత్తిల్
వ్యర్థా = వ్యర్థమాక్క ; [అప్పడిప్పట్ట
స్తోత్రమ్ ఈన్నశైవిల్
పణ్ణముడియాతు.]
అథో=ఆథవా (ఆల్లతు)
సమ్యక్ సత్యగుణాభి ఉళ్ళ గుణఙ్గళై
ధానం స్తోత్రం ఉళ్ళపడి వణిక
బ్రూయుర్యతః. ప్పత్తైస్తోత్రశబ్దా
[ర్థమాక చ్చొల్లువార్కళాకిల్

త్వత్సద్గుణ - ఈ కల్యాణ గుణఙ్గళా
ఆనోనిధా కిఱుకడలిల్ [కడల్పోల్
అపారమాయుళ్ళ ఉనతు
కల్యాణగుణఙ్గళైప్పఱ్ఱి]
తాదృక్ వాక్ = అప్పడిప్పట్ట శొల్లానతు
[ఈళ్ళతై ఈళ్ళపడిశొల్వతానతు]
వాచస్పతినాపి = వాక్కుక్కు వల్ల వనాన
బృహస్పతియాలుమ్
శక్యరచనాకథమ్=సాధ్యమానశైల్క్కి-
యైయుఁడైయతాక ఎప్పడి ఆకుమ్?
[ఈన్నుడైయగుణఙ్గళై ఈళ్ళపడిఁణిఁ-
క్కిఅ వాక్కానతు బృహస్పతియా
లుమ్ కవినమ్పణ్ణముడియాతిపోతు,
ఎన్నాల్ ముడియుమెన్బతఱ్కు ప్ర
సక్తి ఏతు? ఎన్నపడి.]

[స్తోత్రమిత్యాది] సమోద్ధనమ్ కీర్ధ్లోక త్తిలిరున్దు నరువిత్తు కొణ్డతు. పిరాట్టియైనోక్కి "ఉన్నై నాన్ స్తుతిక్క విరుమ్బినతై అసమ్బద్ధమాన విషయమ్" ఎన్బతై ఒరు చమత్కారమాక అరుళిచ్చెయ్కిఱారిత్తిల్. "త్వాంస్తోతుమిహామహే" ఎన్ఱు కీర్ధ్లోచ్చొన్నేనే; ఉన్నై స్తుతిప్పతెన్బతు సమ్భావితమాన విషయున్దానా? ఎన్ఱు ఆరాయుమళవిల్ అతు సర్వాత్మనా అసమ్భావితమాక తోన్ఱుకిన తెన్ను ఉపపాదిక్కిఱార్. లోకత్తిల్ ఒరువనై ఒరువన్ స్తోత్రమ్పణ్ణుకిఱానే, అన్ద స్తోత్రమానతు ఎన్న? ఎన్ఱు విమర్శిప్పోమ్; విమర్శిత్తాల్ స్తోత్రశబ్దార్థమ్ ఇరణ్డు వకైయాక త్తోన్ఱుమ్; ఒరువనిడత్తిల్ ఇల్లాతగుణఙ్గళై వెఱిడత్తిలిరున్దు కొణర్న్దు ఏఱ్ఱిట్టు

ప్రకర్షవాన్ స్తోత్రశబ్దార్థమాహ కుర్వన్నుపపత్తిమ్ ఒన్దుణు: యథా=థాన్యాధిక్యాన ఒరు యాచకన్ ఒరు మొట్టత్తలైయనై ప్రకర్షవేణ్డి "కుప్పలక్కే! కుప్పలక్కే!!" ఎన్ఱు కూవునతామ్ ఇప్పడిప్పట్ట స్తోత్తిత్తుక్కు. ప్పిరాట్టియిడత్తిల్ ప్రవృత్తియిల్లై; ఇవ ళిడత్తిల్ గుణమిల్లామైయుమ్ వేఱిడత్తిలిరున్దు గుణఙ్గళై కొణర్న్దు ఇవళిడత్తిల్ ఏఱిక్కుమ్ వైయుమ్ అతిశయామ్ అసమ్బావితమాకైయాలే. ఇన్ మఱ్ఱొరువనైయాకవుమ్ స్తోత్రశబ్దార్థత్తై నిరూపిప్పతుణ్డు; అతావతు - ఒరువనిడత్తిలుళ్ళ గుణఙ్గళై ఉళ్ళపడిశొల్లి ప్రకర్షవతామ్. అప్పడిప్పట్ట స్తోత్రముమ్ పిరాట్టియిడత్తిల్ అసాధ్యమ్; పిరాట్టియిన్ గుణగణఙ్గళ్ ఒరు కడల్పోన్ఱిరుత్తలాల్ అవర్ త్తిల్ ఏకదేశముమ్ బృహస్పతియాలుమ్ వర్ణిక్క అరితు ఎన్ఱు సిద్ధమాన పిన్బు మఱ్ఱైయోరాల్ అన్ద గుణఙ్గళై ఒన్ఱువిడామల్ ఉళ్ళపడి వర్ణిక్క ముడియాతెన్ఱుమిడమ్ కిమ్పునర్వ్యాయ సిద్ధమాకైయాల్. ఆకవే, ఇరణ్డువనైయాన స్తోత్రఙ్గళిల్ ఒన్ఱుక్కుమ్ పిరాట్టి పక్కల్ అవశాశమిల్లైయెన్ఱు శొల్లుకిఱ ఇమ్ముక్తాల్ 'అసాధ్యమాన శ్రీస్తవత్తిల్ నాన్ ఇఱఙ్గువతు అతిసాహసమ్; అతి చాపల కృత్యమ్' ఎన్ఱు నైచ్యానుస్థానమ్ శెయ్తుకొణ్డారాయ్త్తు.

[నామ.] ప్రసిద్ధ్యర్థకమవ్యయమ్; వాక్యాలఙ్కారము మామ్. [శక్యరచనా] శక్యా రచనా యస్యాస్సా [అణోనిఘా.] అణన్శబ్దమ్ జలపర్యాయమ్. ... ... (3)

శ్లో॥ యే వాచాం మనసాం చ ప్రగ్రహతయా ఖ్యాతా గుణాస్తావకాః
తానేవ ప్రతి సామ్ప్రజిహ్వముదితా హే మామికా భారతీ।
హాస్యం తత్తు నమన్న హే,నహి చకోర్యేకాఽఖిలాం చన్ద్రికాం
నాలం పాతుమితి ప్రగృహ్య రసనామాసీత సత్యాం తృషి॥ ర॥

పదవ్యూహ.

(హే శ్రీదేవి!)=వారాయ్‌పిరాట్టీ!
తావకాః=ఉన్నుడైయవైయాన
యే గుణాః=ఎన్దగుణఙ్గళ్
వాచాం మనసాంచ దుర్గ్రహతయా ఖ్యాతాః } వాక్కుక్కుమ్ మనస్సుక్కుమ్ మెట్టాతివైకిళాక్ర సిద్ధిపెత్రిరుక్కిన్రనవో,
తాన్ ప్రత్యేవ=ఆన్దగుణఙ్గళైక్కుత్తే
మామికా భారతీ=ఎనతు వాక్కానతు
సామ్బుజిహ్వాం (యథా రస మూతేవ తథా) ఉదితా. } నాల్నాక్కుడు [కూడిక్కిళర్న్దతు; [ప్రవర్తిత్తువిట్టతు.]
హే!=(మకిళ్చ్చిక్కుత్తక్కవణ్ణమ్)
తత్=అప్పడివాక్కు ప్రవర్తిక్కత్తై
హాస్యమ్=పరిహసిక్కత్తకుడియతాక
నమస్తే=(అడియేమ్) నినైక్కిన్ఱేమ్. (ఏనెన్ఱాల్?)
చకోరీ=చకోరపక్షియిన్ పేడైయానతు
'అఖిలాం చన్ద్రికాం ఏకా (అహం) వాతుం అలం నాస్మి' ఇతి } "నిలావుమ్ ముళు వెళైయుమ్ నాన్ నోరుత్తియే ఉట్కొళ్వతిల్లైయెన్ఱాల్" ఎన్ఱు నినైత్తు,
తృషిం సత్యామ్=దాహముళ్ళవళవిల్
రసనామ్=(తన్నుడైయ విడాయ్‌పార్వైయై) నాల్నాక్కు
ప్రగృహ్య=ముడక్కిక్కొణ్డు [ఉళ్ళేయడక్కిక్కొణ్డు]
నాసీత హి=వెయిలనిరుక్కమాట్టాతెన్ఱో. (అతుపోల్ అడియేనుమ్ వెయిలనిరుక్కమాట్టేనెన్ఱై)

[యేవాంచామిత్యాది.] వాయ్‌కొణ్డు శొల్లువతఱ్కుమ్ నెఞ్చాల్ నినైప్పతఱ్కుమ్ ముడియాతవైయెన్ఱు ప్రసిద్ధిపెత్రిరుళ్ళ ఉన్ణ్ణగుణఙ్గళై ప్పుకళ్ న్దవతఱ్కెన్ఱే ఎన్నుడైయ నావిల్ జలమూఱుకిన్ఱతు; వాక్కు వెళిక్కిళమ్బుకిన్ఱతు. ఆనాల్ అశక్యమానవిషయత్తిల్ ముయల్వోమెయ్‌కిఱవితు పరిహాస్యమెన్ఱు శిలర్ నినైక్కక్కూడుమ్; నాన్ ఇతై ప్పరిహాసాస్పదమాక నినైక్కమాట్టేన్; ఏనెన్ఱాల్, నిలావైప్పరుకి జీవిక్కవేణ్డియ చకోరపక్షియానతు ఇన్దనిలావై ముళ్ళువతైయుమ్ నమ్మిరువరాల్ పరుకిముడియాతెన్ఱు నినైత్తు తన్ దాహత్తై త్తీర్త్తుక్కొళ్వతఱ్కాక అన్ద నిలావిల్ వేణ్డియ అళవై ప్పరుకామల్ నాల్నాక్కుచ్చురుక్కిక్కొణ్డు నిఱుత్తిమాట్టాతు;

అతుపోల్నానుమ్ ఉక్కిల్యాణగుణజ్ఞుళై ముళ్ళుతుమ్ వణిక్కత్తనుభవిక్కముడియాతెన్ఱు కైనాజ్నినిఱ్కనూట్టుక ; ఎన్నాల్కూఱుమాన ఎళివుమ్ నాక వణిక్కముయల్వతు ఉచితమేయొళ్ళియ పరిహానాస్పదమాకిపోట్లాతెన్నిక్కొండార్. ఇతనాల్ ఉళ్ళ అంశఙ్గళిల్ యావిచ్ఛక్కుమ్ వణిక్కప్పతుమ్ స్తోత్రమాకుమెన్ఱ తాయ్త్తు

[సామ్బుజిహ్వామ్.] "అణ్ణీకుమముకూఱుమెన్నానపుకేళ్."

[తత్] సామాన్యేనపుంసకమ్. ... ... (౮)

శ్లో॥ ఖ్యోదీయానపి దుష్టబుద్ధిరపి నిస్నేహోప్యనీహాపి తే
కీర్తిందేవి! లిహన్నహం నచ బిభేమ్యుజ్ఝో నజిహ్రేమిచ।
దుష్యేత్సాతు నతావతా నహి శునా లీఢాపి భాగీరథీ
మష్యేత్, శ్వాపినలజ్జతే నచబిభేత్యాతిక్తు శామ్యేచ్ఛునః॥౫॥

పదవురై.

హే దేవి!=వారాయ్పిరాట్టీ!

ఆజ్ఞఃఅహమ్=ఒన్ఱువతియాతఅడియేన్

ఖ్యోదీయానపి=మికవుమ్ నీచనాయినుమ్

దుష్టబుద్ధిరపి=కెట్టబుద్ధియై యుడైయేనాయినుమ్

నిస్నేహోపి=అన్బుఇల్లాతవనాయినుమ్

అనీహోపి= ఒరువితమాన నల్ల మయల్చ్చియమిల్లాతవనాయినుమ్

తే = ఉన్నుడైయ

కీర్తిమ్ = కీర్తియై

లిహన్ = (స్తోత్రముఖత్తాలే) వాయ్కొండు అనుభవియానిన్ఱవనాయ్

నచ బిభేమి =అఞ్ఞువతుమిల్లై ;

నజిహ్రేమి చ=వెట్కప్పడువతుమిల్లై.

సాకీర్తిస్తు=(ఎన్నాల్ వణిక్కప్పడుకిఱ) అన్దకీర్తియోవెన్ఱాల్

తావతా=అవ్వళవాల్ [అల్పనాన ఎన్వాక్కిల్ నుళైన్ద పుఱప్పట్ట మాత్రత్తాల్]

నదుష్యేత్ = కెట్టుపోయ్విడాతు ; (ఎప్పడిపోలవెన్ఱాల్ ;)

భాగీరథీ = (స్వతఃపరిశుద్ధమాన) గఙ్గా తీర్థమానతు

శునా=నాయినాల్

లీఢాపి=నక్కప్పట్టాలుమ్

నహిదుష్యేత్ = కెట్టుపోయ్విడాతన్ఱో ;

శ్వాపి = (గంగాతీర్థత్తై నక్కిన అన్ద) నాయుమ్
నలజ్జతే=వెట్కప్పడుకిఅతిల్లై ;
నబిభేతిచ=భయుప్పడువతుమిల్లై ;
శునఃశ=(అన్ద) నాయినుడైయ
అతిస్తు=దాహమోవెట్టాల్
శామ్యేత్=(గఙ్గాతీర్థ పానత్తినాల్) తణిన్దువిడుమ్

[ఓదీయానిత్యాది.] అతిశూద్రనాన ఒరువనుమ్మాళ్ సవోత్తమపట్టనాన బరువనై స్తోత్రమ్పణ్ణప్పుకువతు లజ్జాభయజ్జళుక్కు ఆస్పదమాక లోకత్తిల్ కాణప్పడానిల్లతు. అన్నియుమ్, దేవర్కళుక్కు శేషమాన పురోడాశత్తై నాయ్స్పర్శిత్తాల్ అన్దపురోడాశమ్ శుద్ధమాకిఆప్పోలే, ఉత్తమపురుషర్కళైసేవిజనమ్ స్తోత్రముళుత్తాలే వాయ్కొణ్డు స్పర్శిత్తాల్ అన్ద ఉత్తమపురుషర్కళుక్కు కేడు తివిళైయకూడుమన్రో ? ఆనపిన్బు, అతిశూద్రరాన సీర్ సవోత్తమపట్టైయానపిరాట్టియై లజ్జాభయజ్జళిన్ది కేట్క స్తుతిక్కప్పుకున్ద ఇశానాల్ అప్పిరాట్టిక్కు పొల్లాఙ్గువిళైక్క నినైత్తువిట్టేనే! ఇతు ఉమక్కు తోన్రుమో ? తకాతు కాణుమ్ ; ఆనైయాల్ ఇనియావతు లజ్జాభయజ్జళై మేల్కొణ్డు స్తోత్రత్తిల్ సన్తుమ్ పిరాట్టిక్కు తిరుకిల్ ఇరణ్డుతలైయుమ్ నిరవద్యమాకుమ్ ఎన్రు - ఆళ్వాన్ సొల్లువతాకవల్లొణ్డు ఇన్దశ్లోకమ్ ప్రవృత్తమాకిఉళ్ళతు. నాన్ లజ్జిప్పడవుమ్ భయప్పడవుమ్ కారణమిల్లై; ఎన్నుడైయస్తోత్రత్తాల్ పిరాట్టిక్కు అవద్యలేశము ముణ్డాకాతెన్రు సదృష్టాన్తమాక అరుళిచ్చెయ్కిరార్. నాన్ అతిశూద్రనాయ్ దుష్టబుద్ధియై యుడైయనాయ్ ఈరనెఞ్చు ఇల్లాతవనాయ్, "కళ్ళత్తై నానుమ్ తొణ్డాయ్ త్తొణ్డుక్కే కోలమ్ పూణ్డు" ఎన్రపడి కపటమాకవాకిలుమ్ శిలకైజ్కార్య వేషఙ్గళై పూణలామే-అప్పడిప్పట్ట చేష్టితముమిల్లాతవనాయ్ ఇవ్వకైకళాలే అత్యన్తగహనీయనా యిరున్దేనాకిలుమ్, పిరాట్టీ! ఉన్నుడైయ తిరు

కళ్యాణగుణజ్ఞత్వే నిభృతయనాకవుమ్ నిలజ్జనాకవుమ్ స్తుతిక్క ఇశ్శిన్దువిట్టేక్ ; ఇప్పడి సవాత్మనా అనహంనాకియ అడియేక్ ఉన్నుడైయకీర్తియై ప్పుకళ్ ఇశ్శిన్దువిట్టనళవాల్ అన్దకీర్తిక్కు ఏతాకిలుమ్ అవద్యమ్ విళైన్దిరుమేయెన్ఱు పార్క్కిఱాయో? ఒరు అవద్యముమ్ విళైయాతు. ఇతు ఎప్పడిపోలవెన్నిల్ ; నాయ్ ఎన్బతు పరమనిశ్శ్రేయసమాన తొరుజన్తు ; అతు తక్ విడాయిన్ మికుతియినాల్ గఙ్గాతీర్థత్తైప్ పుగుకుకిన్ఱతు ; అప్పడి పుగుకుమ్బోతు "ఐయో! పరమపుణ్యతీర్థత్తిల్ నామ్స్పశిక్కలామా?" ఎన్ఱు అతు అఞ్ఞనతు మిత్తై, వెట్కప్పడువతుమిత్తై ; అన్దనాయినుడైయ విడాయో తీన్దు విడుకిఱతు. అన్ఱియుమ్, అన్దతీర్థముమ్ శునకస్పర్శత్తాల్ కెడువతు మిత్తైయన్ఱో? అతుపోలవామెన్ఱికార్.

ఇవనాల్ పిరాట్టియిన్ గుణగణఙ్గళ్ గఙ్గాప్రవాహమోబ్బాల్ అరిమేయమాయుమ్ స్వతశ్శుద్ధసూయుమిళ్ళవై ఎన్బతు విళఙ్గువతుడన్ ఆళ్వానుడైయ ఎల్లెకిడన్ద నైచ్యానుసన్ధాన పరమకాష్ఠైయుమ్ నన్గుపిళఙ్గుమ్ ఇన్ద శ్లోకార్ధమ్ శ్రీవైకుణ్ఠస్తవత్తిలుమ్ "జానన్నపీహకిలమా మనసా పతిష్ణుః విష్ణోఃపదప్రణయినీంగిర మాదిదేశ హమ్ ! నశ్యానలీఢసుపితీర్థ మతీర్థమాహుః నోదస్యతాపిచ శునాకిల లజ్జితవ్యమ్ ॥" ఎన్గిఱ శ్లోకత్తిల్ సఙ్గ్రహీత అరుళిచ్చెయ్య ప్పట్టుళ్ళమై కాణ్క.

[లిహన్] పిరాట్టియిన్ కీర్తియై గఙ్గైయాకవుమ్ తమ్మై శునక మాకవుమ్ అనుసన్ధిత్తవైక్కుచ్చొల్ల "లిహ" ఎన్ఱార్. లిహ ధాతువుక్కు నక్కుతల్ ఎన్ఱు పొరుళాయినుమ్, ఇఙ్గు, వాచావణ్ణత్తిలేనోక్కు.

అత్యన్తం క్షుద్రః - తద్భోదీయాక్. [అనీహాః] 'ఈహా - చేష్టాయామ్' ఎన్నిఅ ధాతువుకియాక పుట్టిఅన్న ఈహాశబ్దమ్ చేష్టానా చియాయ్, ఇచ్ఛ కైఙ్కర్యమైతే కొన్నిల్లుకిఅతు. అన్నిక్కే, "ఇచ్ఛా కాఙ్క్షా స్పృహేహా తృడ్వాఞ్ఛా లిప్సా మనోరథః" ఎన్న నామ లిఙ్గానుశాసన త్తిల్ పడి ఈహాశబ్దమ్ ఇచ్ఛానాచియమాకైయాలే 'అనీహాః' ఎన్బతుక్కు గుచియిల్లాతవనెన్దుమ్ పొరుళామ్ ... (గి)

శ్లో॥ ఐశ్వర్యం మహదేవవాఽల్పమథవా దృశ్యేత పుంసాంహి యత్
తల్లక్ష్మ్యాస్సముదీక్షణా త్తవ యతస్సావజ్ఞమీక్షం వత్తతే।
తేనైవ తేన నవిస్మయేమహి, జగన్నాథోపి నారాయణః
ధన్యం మన్యత ఈక్షణా త్తవ యతః స్వాత్మానమాత్మేశ్వరః॥౬॥

పదవుర్పై.

(హే దేవి! —)=వారాయ్ పిరాట్టీ!
పుంనామ్=మనుష్యర్ కట్టుక్కు
సావజ్ఞమ్=(ఇవ్వులకమ్ మేలులకమ్ ముతలియ) ఎల్లావిడత్తిలిలుమ్ముణ్డాకక్కుడవితాన
యత్ ఐశ్వర్యమ్=యాతొరు విభవమానతు
మహదేవవా=పెరితాగవో
అథవా అల్పమ్=అల్లతు స్వల్పమాగవో
దృశ్యేత=కాణప్పడుమో,
తత్=అన్దవిభవమానతు
లక్ష్మ్యాస్తవ=అక్కిరుపాకియ ఉన్నుడైయ
యతోస్మదీక్షణాత్=యాతొరుకటాక్షవిశేషత్తాలే
ఏవజ్ఞమ్=విళైకిన్రతో,
తేనైవ తేన=అన్దఇన్న కటాక్షత్తినాల్
[కటాక్షవిషయత్తిలే ఎన్నపడి.]

న విస్మయేమహి=ఆశ్చర్యప్పడమాట్టోమ్
యతోస్మదీ=ఏనెన్రాల్;
జగన్నాథః = ఉలకజ్గళుక్కెల్లామ్ తలైవనాయకన్
ఆత్మేశ్వరః=తనక్కుమ్ తానే ఈనాయుమ్ముళ్ళ
నారాయణోపి = శ్రీమన్నారాయణనుమ్ కూడ
తవ=ఉన్నుడైయ
ఈక్షణాత్=కటాక్షమ్ పెఱువతనాల్
స్వాత్మానమ్=తన్నై
ధన్యమ్=కృతార్థనాగ
మన్యతే=నినైక్కిఱాన్.
[ఆకైయాల్ ఆశ్చర్యప్పడక్కారణమిల్లైయెన్గిఱార్.]

[ఐశ్వర్యం మహాదిత్యాది.] ఆక ఇవ్వళపుమ్ కోళ్ ఐన్దు శ్లోక శ్లళుమ్ స్తోత్రోపోద్ఘాతమాయ్ ఇనిమేల్ స్తోత్రారమ్భమాయ్ చ్చెల్లుకిఱతు.

ఐశ్వర్యమానతు ఐహికముమ్ ఆముష్మికముమాయ్ ఇరణ్టు పడి ప్పట్టిరుక్కుమ్ ఇవ్వులోక త్తిల్ ధనధాన్యనప్పుత్రమ్మిత్రరా యిరుక్కుమిరుప్పు ఐహికైశ్వర్యమామ్; స్వర్గాది పరమపదాన్తమాన ఉపరితనలోకఙ్కళిల్ వీఱుపెఱ్ఱిరుక్కుమిరుప్పు ఆముష్మికైశ్వర్యమామ్. ఇవ్విరువగైప్పట్ట ఐశ్వర్యముమ్ గురులఘుభేదేన పునరిత్థా విధమామ్. ఇహలోకత్తిల్ గ్రామాధికారియా యిరుక్కుమిరుప్పు లఘువాన ఐశ్వర్యమామ్; చక్రవర్తియా యిరుక్కుమిరుప్పు గురువాన ఐశ్వర్యమామ్. ఊర్ధ్వలోకఙ్కళిల్ ఇన్ద్రనాయిరుక్కుమిరుప్పు లఘువాన ఐశ్వర్యమామ్; 'శైన్తాల్కుడైయామ్" ఇత్యాదిప్పడి * అశేషదాసైక్యకరణీయా యిరుక్కుమిరుప్పు గురువాన ఐశ్వర్యమామ్. ఇప్పడిప్పట్ట సకలవిధైశ్వర్యఙ్కళుమ్, మహాలక్ష్మియే! ఉన్నుడైయ కటాక్షత్తిల్ పయనాక వైకిట్టన ఎన్నిఉ ఇవ్విషయత్తిల్ కీళ్ విప్పట్టు పులర్ ఆశ్చర్యప్పడువర్కిళ్; ఆనాల్ నాఙ్ ఇవ్విషయత్తిల్ స్వల్పముమ్ ఆశ్చర్యప్పడువేనిల్లైక. ఏనెన్తాల్, "పతిం విశ్వస్యాత్మేశ్వరమ్" ఇత్యాది శ్రుతిశతఙ్కళాలే సిన్నమాభ్యధికనాక పోతిప్పట్టుళ్ళ సామ్రాజ్యత్తిన్ ఈశ్వరనుమ్, "నామ్ లక్ష్మీకటాక్షత్తుక్కు పాత్రమాక పెఱ్ఱపడియాల్ తాఙ్ ధన్యరాగుమ్!" ఎన్ఱు నినైప్పిడాతవైక్కయాలే, ఒన్ఱాన నవేశ్వరనైయే ధన్యనాక్కవల్ల ఉన్నుడైయకటాక్షమ్ ఇవ్వరుక్కుళ్ళ చేతనవగఙ్గళుక్కు ఐశ్వర్యహేతువాకిఱ వితు ఆశ్చర్యపడమట్టిజే ఎన్నిత్తార్. ఇతనాల్ లక్ష్మీకటాక్షమ్ ఎమ్బెరుమాన్ట్టనక్కుమ్ ప్రాధాన్యమెన్ఱు తాయ్త్తు.

[నిస్మయేమహి] విధిలిఙుత్తమపురుష బహువచనరూపమ్. "స్వాత్మానమ్" ఎన్నతు -తన్నుఁజెయ్య దివ్యాత్మస్వరూపత్తైయాక్కుమామ్, దివ్యమఙ్గళవిగ్రహత్తై యాక్కుమామ్. ... (౬)

శ్లో॥ ఐశ్వర్యం యదనేపుంసి యదిదం సౌన్దర్యలావణ్యయోః
రూపం యచ్చహి మఙ్గళం కిమపి యల్లోకే సదిత్యుచ్యతే ।
తత్సర్వం త్వదధీనమేవ యదతః శ్రీరిత్యభిధేనవా
యద్వా శ్రీమదితీదృశేన వచనా దేవి! ప్రథామశ్నుతే ॥ ౭॥

పదవురై.

హే దేవి!=వారాయ్ పిరాట్టీ!
అశేషపుంసి=సమస్తచేతనర్కళిడత్తిలుమ్
యత్ విశ్వర్యమ్ (అస్తి) } యాతొరు విశ్వర్య ముళ్ళత్తో,
సౌన్దర్యలావణ్యయోః యదిదం రూపమ్ } అవయవ శోభైయాకిఅ సౌన్దర్య మెన్న, సముదాయశోభైయాకిఅ లావణ్యమెన్న ఇవ్విరణ్డిన్ ఉరువమ్ యాతొన్రు ఉళ్ళత్తో,
లోకే=లోకత్తిల్
యచ్చహి మఙ్గళమ్=మఙ్గళకరమెన్రు పేర్ పెఱ్ఱతు యాతొన్రు ఉణ్ణో,
యత్ కిమపి సత్ ఇత్యుచ్యతే } యాతొన్రు 'నల్లతు' ఎన్రు శొల్లప్పడు కిఱతో,
తత్సర్వమ్=అన్న విశ్వర్యమ్ముమెల్లియవై యెల్లామ్
యత్=యాతొరు కారణత్తాలే
త్వదధీనమేవ=ఉన్ అణైక్కు అడఙ్గియ తాకవే యిరుక్కిఱతో,
అతః=ఇక్కారణత్తినాల్,
(తత్సర్వమ్)=అతెల్లామ్
శ్రీ ఇతి అభేదేనవా } శ్రీ ఎన్రు అభేదమాకవో [-శ్రీ ఎన్నుమ్శొల్లాలేయో]
యద్వా=అల్లతు
శ్రీమత్ ఇతి ఈదృశేన వచసా } శ్రీయై యుడైయతు ఎన్ఱిఱ శొల్లాలేయో
ప్రథామ్=ప్రసిద్ధియై
అశ్నుతే=అడైకిన్ఱతు.

[ఐశ్వర్యం యదిత్యాది.] ఉలక త్తిల్ అవ్వోవస్తుక్కళ్ మేన్మై పెఱ్ఱిరుప్పతుమ్ అవఱుక్కుప్ పెఱ్ఱిరుప్పతుమ్ నన్మై పేఱ్ఱిరుప్పతు మెల్లామ్ లక్ష్మీసమ్బన్ధ నిబన్ధనమెన్ఱిఱార్. ఐశ్వర్యమావతు -'ఈశ్వ

రస్యభావః' ఎన్నాయ్, ఒన్నుక్కు క్కడవనాయిరుక్కై. ఇప్పడిప్పట్ట ఐశ్వర్యమ్ క్షుద్రపిపీలికాప్రభృతి బ్రహ్మపర్యన్తమాక అనైవరిడ త్తిలుమ్ ఉణ్ణు. శిఱ్ఱెఱుమ్బుక్కు మేఱ్పట్టతు మఱ్ఱిక్కై ; మఱ్ఱిక్కై క్కు మేఱ్పట్టతు మధుకరమ్ - ఎన్ఱిప్పడి ఒన్నుక్కొన్ఱుమేఱ్పట్ట ఉయిర్ కళ్ ఉణ్డాకైయాలే ఒవ్వొరు ఆత్మావుక్కుమ్ ఒవ్వొరువకైయాన ఐశ్వర్యముణ్డిఱే. [సౌన్దర్యలావణ్యయోః] శిలవస్తుక్కళ్ అవయవ న్గళోఉమ్ అఴగుడైత్తాయిరుక్కుమ్ ; అజ్జనన్ఱియే శిలవస్తుక్కళ్ ప్రత్యేకావయవశోభైయిఱ్ఱిరున్దాలుమ్ అవయవసముదాయత్తిలే ఒరు విలక్షణమాన శోభైయైయుడైత్తాయిరుక్కుమ్. ఆక ఇప్పడిశిల వస్తుక్కళ్ సౌన్దర్యశాలికళాయుమ్ శిలవస్తుక్కళ్ లావణ్యశాలికళా యుమిరుప్పతుమ్. [యచ్చహిమఞ్జళమ్.] మఞ్జళ్, పుష్పమ్, దీపమ్ ముతలియ శిలవస్తుక్కళ్ మఞ్జళకరఞ్జళాక ప్రసిద్ధిపెఱ్ఱిరుక్కుమ్ ; ఇతుపుమ్. [యత్కిమపి సదిత్యుచ్యతే] అఴకియ వస్తుక్కళాయుమ్ మఞ్జళవస్తుక్కళాయుమ్ ఇల్లాతొఴిన్దాలుమ్ శిలవస్తుక్కళ్ 'నల్ల పొరుళ్కళ్' ఎన్ఱు శొల్లప్పడానిఱ్కుమ్ ; తిరుమణ్కితిర్ ముతలా నవై. ఆకవిప్పడి అవ్వొవస్తుక్కళ్ శీర్మైపెఱ్ఱిరుప్పతెల్లామ్ లక్ష్మీ సమ్బన్ధ నిబన్ధనమానపడియాల్తాన్ శిలవస్తుక్కళ్ సాశ్రీలక్ష్మీవాచ కశబ్దత్తాలుమ్, శిలవస్తుక్కళ్ లక్ష్మీ విశిష్టవాచకశబ్దత్తాలుమ్ వ్యవ హరిక్కప్పడుకిన్ఱన. తిరువిళక్కు, తిరుమాళికై, తిరుమలై, తిరుమేని ముతలియ వ్యవహారఙ్గళ్ "శ్రీరిత్యభేదేన ప్రథామశ్నుతే" ఎన్పతఱ్కు ఉదాహరణమాకవుమ్ ; శ్రీమదనన్తనరన్, శ్రీమద్వేఙ్కటాద్రి, ఇత్యాదివ్యవహారఙ్గళ్ "శ్రీమదితీదృశేనవచసా ప్రథామశ్నుతే" ఎన్పతఱ్కు ఉదాహరణమాకవుమ్ కొళ్ళత్తకుమ్. "లౌకిక సకలచేత నగత - ఐశ్వర్యసౌన్దర్య లావణ్యమఞ్జళసదాది శబ్దవాచ్యానాం

శ్రీశబ్దేన శ్రీమచ్ఛబ్దేనవా వాచ్యత్వం త్వత్కటాక్షాయ తత్వనిబన్ధన మితి నిష్కృష్టార్థః." ఎన్న సంస్కృత వ్యాఖ్యాన వాక్యమ్ ఇక్కు అనుసన్ధేయమ్. ... ... (౭)

శ్లో॥ దేవి! త్వన్మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే
యద్యప్యేవమథాపి నైవ యువయోస్సర్వజ్ఞతా హీయతే।
యస్మాన్నాస్త్యేవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయాం విదుః
వ్యోమామ్భోజమిదన్తయాకిల విదన్ భ్రాన్తోయమిత్యుచ్యతే॥౮

పదవుర్రై.

హే దేవి!=వారాయ్ పిరాట్టీ!
త్వన్మహిమావధిః=ఉనతు పెరుమైయిక్ ఎల్లైయానతు
హరిణాపి=ఎమ్బెరుమానాలుమ్
యద్యపినజ్ఞాయతే=అటియప్పడుకిఱతిల్లై;
త్వయాపి=ఉన్నాలుమ్
నజ్ఞాయతే=అటియప్పడుకిఱతిల్లై;
ఏవమథాపి=ఇప్పడి ఒరువరాలు మటియప్పడాతిరున్దపోతిలుమ్
యువయోః=ఉఙ్గళిరువర్కళుడైయ
సర్వజ్ఞతా=సర్వజ్ఞత్వచిరుదానతు
నైవ హీయతే=కుఱైవుపడుకిఱతెయిల్లై;
[ఏనెన్ఱాల్;]
యత్=యాతొరువస్తువానతు
నాస్త్యేవ=(ఉలక త్తిల్) అడియోడు కిడైయాతో,
తదజ్ఞతామ్=అన్ద అసర్వజ్ఞత్వత్తై ఆటిన్ద కొళ్గైయిలిరుప్పతై
సర్వజ్ఞతాయామ్=సర్వజ్ఞత్వత్తుక్కు
అనుగుణామ్=ఒత్తదాక
విదుః=(వివేకికళ్) అఱిన్దార్కళ్;
వ్యోమామ్భోజమ్=ఆకాశత్తామరైయై
ఇదన్తయా విదన్ } ఉళ్ళదాక [ఇదు ఆకాశత్తామరైపూ ఎన్ఱు] ఆటికిఱవన్
'అయం భ్రాన్తః' ఇతి ఉచ్యతే కిల } 'ఇవన్ పైత్యక్కారన్' ఎన్ఱు (ఉలకత్తార్) కొళ్ళప్పడుకిఱానన్రో.

[దేవిత్వన్మహిమేత్యాది.] "యస్యాస్తే మహిమానమాత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభునాలమ్మాతుమియత్తయా నిరవధిం నిత్యా

నుకూలం స్వతః" ఎన్ను చతుశ్లోకియిల్ పాదద్వయత్తాలే ఆళవ ందార్ అరుళిచ్చెయ్త అధ్యమ్ ఇజ్గు ప్రథమపాదత్తిల్ సఙ్గృహీతమ్.

పిరాట్టీ! ఉన్ వైభవమానతు ఉన్నాలుమ్ ఉన్నుడైయభర్తావాన ఎమ్బెరుమానాలుమ్ ఇవ్వళవెన్ను పరిచ్ఛేదిత్తు అటియప్పడు కిఱిత్తిలై. ఆనాల్ ఇతుకొణ్డు ఉజ్గళుడైయ సర్వజ్ఞత్వత్తుక్కు కొఱ్ఱై శొల్లముడియాతు. సర్వపదార్థత్తుక్కుళ్ళే ఉన్నుడైయమహిమావధియుమ్ శేర్న్దిరుక్క, అతనై నీజ్గళ్ అటియవిలైయెన్ఱాల్ సర్వపదార్థత్తిల్ ఏకదేశత్తై అటియవిలైయెన్ను ఏఱ్ఱుకిఱపడియాల్ సర్వజ్ఞత్వత్తుక్కు ఏఱ్ఱ భజ్గమ్వారాతెన్నిల్;

ఉలకత్తిల్ ఉళ్ళ పదార్థజ్గళిల్ ఒన్ఱై అటియాతొళిన్దాల్ అతు సర్వజ్ఞత్వభజ్గకమాకుమేయన్ఱి అడియోముక్కు ఇల్లాత పదార్థజ్గళై అటియాతొళివతు సర్వజ్ఞత్వభజ్గకమాకాతు. ఇల్లాతవస్తుక్కళై ఇల్లాతవైయాకవే అటిన్దుకొళ్వతు సర్వజ్ఞత్వత్తుక్కు ప్పారు న్దియతేయామ్. ఇల్లాత వస్తుక్కళైయుమ్ తెరిన్దుకొణ్డాల్తాన్ సర్వజ్ఞత్వమ్ సజ్గతమాకుమెన్ఱు కొళ్వార్ అటివిలికళేయావర్. మలడి మకన్, ముయలొమ్ము, కానల్నీర్, ఆకాశమలర్ ఇవై పోన్ఱ ఇల్లాతవస్తుక్కళై ఒరువన్ ఉళ్ళనవాక నినైత్తుకొణ్డు,

"ఏష వన్ధ్యాసుతో యాతి శశశృఙ్గధనుర్ధరః।
మరీచికాఽమ్బసి స్నాతః ఖపుష్పకృత శేఖరః॥"

ఎన్ఱు శొన్నాల్, అవన్ భ్రాన్తర్కళిల్ అగ్రేసరనాక ఎణ్ణప్పడువనే యన్ఱి, "ఇవన్ ఇల్లాతవస్తుక్కళైయుమ్ తెరిన్దుకొణ్డిరుప్పతనాల్ విశేషజ్ఞాతా" ఎన్ఱు ఒరువరాలుమ్ పుకఴప్పడాన్.

అతుపోల, పిరాట్టీ! ఉన్నుడైయ మహిమైక్కు అవధియె న్బతు ఉలకత్తిల్ సత్తాకక్కాణప్పడుకిన్ఱ ఘటపటాదికళై పోల్ వస్తుతః ఉళ్ళతానాల్ అతనై నీఙ్గళ్ అఱియాతతు ఉఙ్గళుక్కు సర్వజ్ఞత్వభఙ్గకమాకుమ్. వాస్తవత్తిల్ ఉన్నుడైయ మహిమైక్కు ఎల్లైయిల్లామైయాల్ 'త్వన్మహిమావధి' ఎన్ఱిఅ పదార్థమ్ శశశృఙ్గాదికళై పోలే అనత్తు. అప్పడి అనత్తానపదార్థత్తై నీఙ్గళ్ పెరిన్దు కొళ్వామైయానతు - ఉళ్ళతాక అఱియామై. ఇతు యాథాత్మ్య జ్ఞానపర్యాయమాన అజ్ఞానమేయొళ్ళియ సర్వజ్ఞత్వభఙ్గకమాన అజ్ఞానమన్ఱు; ఇతు అడిక్కడి ఙ్ఞానత్తైయుమ్ నీఙ్గళ్ బాధకమాకకొణ్డు ఇతనైప్పోక్కిక్కొళ్ళ నినైత్తీర్కళాకిఱ —, [అతావతు - త్వన్మహిమావధి ఉణ్డెన్ఱు నినైత్తీర్కళాకిఱ] ఉఙ్గళుడైయ సర్వజ్ఞత్వమ్ కుఱైన్దు 'భ్రాన్తశిఖామణికళ్' ఎన్ఱిఅ పట్టమే ఫలిక్కుమ్కీడీర్! ఎన్ఱుఱ్ఱార్.

ఆక ఇన్ద శ్లోకత్తుక్కు ప్రధానప్రమేయమ్ - పిరాట్టి ఎల్లైయిల్లాత మహిమైయుడైయవళ్ - ఎన్ఱు మత్తనైయాయ్త్తు.

నజానాతీత్యజ్ఞః, తస్య అజ్ఞః - తదజ్ఞః; తస్యభావః, తామ్, తదజ్ఞతామ్. విదుఃకవిద - జ్ఞానే' ఎన్ఱిఅ ధాతువిన్ లట్ ప్రథమ పురుషబహువచనమ్. ఇన్దక్రియైక్కు - 'అఱికిఱార్కళ్' ఎన్ఱు శబ్దార్థమాయినుమ్, 'పెరియోర్కళిన్కొళ్కై' ఎన్బతు తాత్పర్యార్థమామ్. వ్యోమ్ని, వ్యోమ్నో వా అమోఘజమ్ - వ్యోమామోఘజమ్. [ఇదన్తయా.] 'ఇదమో భావః, ఇదన్తా' ఎన్ఱుమ్, 'అస్య భావః, ఇదన్తా' ఎన్ఱుమ్ ఇరణ్డుపడియాక వ్యుత్పత్తివణ్ణలామ్. వ్యోమామోఘజత్తై ఇదన్తయా అటివతావతు - 'ఇదం వ్యోమామోఘ

జమ్' - ఇతు ఆకాశత్తామరై ఎన్ను అఱివతామ్. "ఇదమః ప్రత్యక్షగతం సమీపతరవర్తి చైతదో రూపమ్। అదసస్తు విప్రకృష్టం తదితి పరోక్షే విజానీయాత్" ఎన్గిఱ శాబ్దికకారికై ఇజ్గు అఱియత్తక్కతు. ... ... ౮.

శ్లో॥ లోకే వనస్పతిబృహస్పతి తారతమ్యం
యస్యాః ప్రసాదపరిణామముదాహరన్తి।
సా భారతీ భగవతీ తు యదీయదాసీ
తాం దేవదేవమహిషీం శ్రియమాశ్రయామః ॥ ౯॥

పదవురై.

లోకే=ఉలకత్తిల్	ఉదాహరన్తి=(జ్ఞానికళ్) శొల్లుకిఱార్కళో;
వనస్పతి బృహస్పతి తారతమ్యమ్ = ఒగువాన్ మరమ్ పోల్ జడనాకప్పిఱప్పుతుమ్, ఒగువాన్ బృహస్పతి పోల్ మహావిద్వానాక ప్పిఱప్పుతుమాన ఏఱ్ఱత్తాళ్వై	భగవతీ=పూజైయాన సా భారతీ=అన్ద సరస్వతియానవళ్ యదీయదాసీ=యారువళోరువరిట్టియినడియుఱ్ఱకరుక్కు ఆడియవళాయిరుక్కిఱాళో,
యస్యాః = యారువళోరు సరస్వతీదేవియినుడైయ	దేవదేవమహిషీమ్ = తేవతేవరానుడైయ దేవియాన
ప్రసాదపరిణామమ్=అనుగ్రహత్తిన్ పరిపాకఫలమాక	తాం శ్రియమ్=అన్దప్పిరాట్టియై ఆశ్రయామః=అడైకిఱోమ్.

[లోకఇత్యాది.] లక్ష్మీకటాక్షమ్ పెఱ్ఱవర్కళ్పక్కల్ వాగ్దేవియానసరస్వతియుమ్ దాసానుదాసియాక క్కాత్తిరుప్పవెన్గిఱార్.

"కవైయాగి క్కొమ్బాకి క్కాట్టక్తే నిఱుక్క, మవైయుల్ల నల్లమరఙ్గళ్ - శవైనడువే, నీట్టోలై వాశియానిన్ఱాఙ్కుతిప్పతెయ, మాట్టాతవఱ్ నన్మరమ్." ఎన్ఱపడి-మరమెన్ను ఇక్కుఱలాఙ్బడి శిలర్

మూఢాత్మాకక్కళా యిరుప్పతుమ్, దేనగురువాన సాక్షాద్బ్రహస్పతియిక్ అపరావతారమెన్రు పుకళ్లలాన్బ్రి శిలర్ జ్ఞానినాయుగ్రేసరరా యిరుప్పతుమ్ సరస్వతీకటాక్షత్తినుడైయ సద్భావతిదభాన ప్రయుక్తమాక నిశ్చయిక్కిన్ర తెన్బతు అనైవరు మఱ్ఱిందివిషయమ్. అప్పడిప్పట్ట వైభవముళ్ళైయ సరస్వతియుమ్ లక్ష్మీకటాక్షమ్ పెఱ్ఱవర్కళిక్ గృహద్వారత్తిలే తునడ్డు, అవర్కళుక్కు ఏవల్తొళిల్ శెయ్యుమ్ పరిచారికైయా యిరుప్పతాల్, అతఱ్కుగ్ర పెరుమైవాయ్ంద పిరాట్టియై శరణమ్ పుకువ్రోమెన్రిరార్.

కీళ్ ఇరుండామ్ శ్లోకత్తిల్ "యుక్తాం భావయ భారతీమ్" ఎన్ఱు - పిరాట్టిపక్కల్ వాక్సమృద్ధియై ప్రార్థిత్త ఆళ్ వాన్నైనోక్కిచ్చిలర్, "వాక్సమృద్ధియై పిరాట్టిపక్కల్ ప్రార్థిప్పతాల్ ఎన్న పయన్? సరస్వతీదేవియన్ఱో అతనై అళిక్కవల్లళ్; ఆనపిన్బు అంద సరస్వతియైక్కుఱిత్తు స్తోత్రమ్పణ్ణినతే తకుతి" ఎన్ఱు శొల్ల; అవర్కళుక్కు మఱుప్పాక అరుళిచ్చెయ్తతు ఇంద శ్లోకమ్ ఎన్నలామ్. నీఙ్గళ్ వాగ్దేవతైయెన్ఱు కొండాడుకిఱ అంద సరస్వతియుమ్ తదీయదాసియానపిన్బు, నాన్ అంద పిరాట్టియైవిట్టు సరస్వతియై ప్పుగ్రుతల్ తకుతియల్లవెన్ఱు సూచిప్పిత్తపడి.

వనస్య పతిః - వనస్పతిః; "పారస్కరప్రభృతీనిచ సంజ్ఞాయామ్" ఇతి పాణినిసూత్రేణ సుట్. బృహతాం పతిః - బృహస్పతిః; "తద్బృహతోః కరపత్యోశ్చోరదేవతయోస్సుట్ తలోపశ్చ" ఎన్నుమ్ వార్తికత్తాల్ సుట్ప్రత్యయముమ్ తకారలోపముమ్. వనస్పతిశ్చ బృహస్పతిశ్చ తయోస్తారతమ్యమ్ - భేదః. [ప్రసాద పరిణామమ్.] "ప్రసాదస్య న్యూనాధికపరిపాకం వ్యవహరన్తి" ఎన్దార్ సంస్కృత వ్యాఖ్యాతా. "పరిణామో వికారో

ద్వేసమే వికృతివిక్రియే" ఎన్న అమరకోశ త్రిక పడి, పరిణామమావతు వికారమ్; వికారో నామ ప్రకృతేరన్యథాభావః. అన్న అన్యథా భావమ్ ఉపచయాపచయావస్థాపత్తి రూపమాకవుమ్ అపచయాపచయావస్థాపత్తి రూపమాకవుమ్ ద్వివిధమాక ఇరుక్కుకూడియతాకైయాల్, ప్రసాద త్రిక అపచయాపచయావస్థాపత్తిరూపమాన వికారమ్ వనస్పతిత్వత్తుక్కు హేతువెన్రుమ్, ఉపచయాపచయావస్థాపత్తిరూపమాన వికారమ్ బృహస్పతిత్వత్తుక్కు హేతువెన్రుమ్ తాత్పర్యమ్ కొళ్ళక్కడవతామ్.

ఆకవిప్పడి 'ప్రసాదస్య పరిణామః' ఎన్రు తత్పురుషసమాసమ్ కొళ్వతిల్లైయాక్కుట్టిలుమ్, "ప్రసాదమెన్న, అతినుడైయ [పరిణామమ్] అన్యథాభావమెన్న - ఇవైయాక" ఎన్రు ద్వన్ద్వసమాసమ్ కొళ్వతు శిఱుక్కుమెన్రు శిలనిరూపకర్ కరుతువర్; అప్పోతు, "ప్రసాదశ్చ పరిణామశ్చ తయోస్సమాహారః - ప్రసాదపరిణామమ్; తత్" ఎన్రు విగ్రహమాకక్కడవతు. "సవోఽద్వన్ద్వో విభాషయైకవద్భవతి" ఎన్ర పరిభాషైయాల్ ఏకవచనముమ్, "నపుంసకమ్" ఎన్ర సూత్రత్తాల్ నపుంసకత్వముమ్ ఉణర్క. ఇన్ద వ్యుత్పత్తియాల్, బృహస్పతిత్వమ్ అనుగ్రహ ఫలమెన్రుమ్, వనస్పతిత్వమ్ తదన్యథాభావ ఫలమెన్రుమ్ స్వరసమాకత్తోన్రుమామ్. ఇన్ద వ్యుత్పత్తియిల్ యథాసంఖ్యాన్వయమ్ తట్టినాలుమ్, "ఏకానేకస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః" (శ్రీ విష్ణుపురాణమ్.) "త్యాజ్యోపాదేయజ్ఞళ్ సుఖదుఃఖజ్ఞళ్" (ఆచార్యహృదయమ్.) ఇత్యాది ప్రయోగసహస్రముణ్ణాకైయాల్ ఇతు దోషమాకమాట్టాతు. ఇని, 'ప్రసాదతత్పరిణామముదాహరన్తి' ఎన్రు మూలమిల్లామైయాల్ తత్పురుషనైయొత్తిత్తు ద్వన్ద్వసమాసమ్కొళ్వతు ఎప్పడి ప్రయోజనప్పడుమెన్రు శిలర్ శఙ్కిక్కక్క ఇడముణ్డు; ఆకిలుమ్, 'ప్రసాదశ్చ పరిణామశ్చ'

ఎన్ను మ్మోతు తత్పరిణామమెన్ను మిడమ్ ఆక్షేపతః ప్రాప్తమాక కుఁ-జైయిల్లై యెన్బర్కళ్. ఇప్పడి ద్వన్ద్వసమాసమ్పణ్ణి సమ్భా దిక్కప్పడుకిఱ అర్థమ్ తత్పురుషసమాసత్తాలేయే నిగళితమావ తాల్ ఇతు వృథాప్రయాస మెన్బాఱుముణ్డు

ఇజ్జనన్ఱియుమ్, "బృహస్పతేస్తారతమ్యమ్-బృహస్పతి తారతమ్యమ్; వనస్పతేః బృహస్పతితారతమ్యమ్ - వనస్పతి బృహస్పతి తారతమ్యమ్; తత్" ఎన్ఱు వ్యుత్పత్తియాయ్, వనస్పత్యపేక్షయా బృహస్పతిపక్కలుళ్ళ విశేషత్తై సరస్వతియిఁ అనుగ్రహత్తినుడైయ పరిణామమాక చ్చొల్లుకిఱార్కళెన్ఱ తాత్పర్యమ్ కొళ్ళుతలుమ్ నన్ఱు.

శ్లో॥ వ్యుత్పత్తివిషయ ఏవం ప్రకారభేదా భవన్తి మతిభేదాత్।
ఔచిత్యాధ్యవసాయేసహృదయహృదయంప్రమాణతామయతామ్॥

"ప్రసాదపరిణామఫలమ్" ఎన్ఱ వేణ్డుమిడత్తు "ప్రసాదపరిణామమ్" ఎన్ఱతు ఉపచారాత్; "సంసారసిన్ధుతరణం భగవత్ప్రసాదః" ఎన్ను మాపోలే. కార్యే కారణోపచారముమ్, కారణే కార్యోపచారముమ్ శాస్త్రసిద్ధమిఱే.

[యదీయదాసీ.] "యత్పరిచారికా భవతి" ఎన్ఱురైత్త సంస్కృతవ్యాఖ్యానత్తుక్కు, "యస్యాఃఇయం - యదీయా, యదీయాచసా దాసీచ యదీయదాసీ." ఎన్ఱు విగ్రహమ్ అభిప్రేతమ్ ఇతు అస్వరసమ్. 'యస్యాఃఇమే - యదీయాఃయదీయానాం దాసీ - యదీయదాసీ' ఎన్ఱాకక్కడవతు. ఇన్ద వ్యుత్పత్తియాల్, సరస్వతియానవళ్ పిరాట్టియిఁ అడియవర్కళుక్కు అడియవళ్ ఎన్ను మర్థమ్ విళ్ళుమ్.

ఇదమత్రావధేయమ్. "సా భారతీ భగవతీతు యదీయదాసీ" ఎన్ఱు ఇవరరుళిచ్చెయ్తిరుప్పత్తై నామ్ ఎతుకొణ్డు విశ్వసిక్క-

ముడియుమ్? ఎన్ను శిలర్కుం విచికిత్సై విళైయక్కూడుమ్; లోకదృష్టియాల్ ఇతు తణియలామ్. లక్ష్మీదాసర్కళాన ధనికర్కళుమ్, సరస్వతీమూర్తికళాన పండితర్కళుమ్ పరస్పరమ్ ఉలకత్తిల్ పరిమాఱుమ్ నిలైమై ఎప్పడిప్పట్టదెన్ను ఆరాయ్వోమ్; ధనికర్కళుక్కు విద్యాసమ్పాదనరుచియుమ్, విద్వాన్గళుక్కు ధనసమ్పాదనరుచియుమ్ ఉణ్డాన తాక వైత్తుక్కొళ్వోమ్ ఇప్పడి పరస్పర సాపేక్షమై ఉణ్డానాలుమ్, విద్వాన్గళ్ ధనికరుడైయ గృహద్వారత్తిలే పోయ్నిఱ్కలాకిన్ఱ తేయన్ఱి, ధనికర్ స్వకార్యార్థమాకవుమ్ విద్వాన్గళుడైయ గృహద్వారత్తిల్ శెన్ఱుశేరార్. ధనాభిలాషియళ్ళ విద్వాన్ ధనికగృహద్వారత్తిలేశెన్ఱు "తవైవ తిష్ఠతేఽన్యకృపణమశరణో దర్శయ దన్తపఙ్క్తిమ్" ఎన్ఱపడి పల్పన్నిరణ్డుమ్ కాట్టి నిఱ్కవేణ్డుకిఱాప్పోలే విద్యాభిలాషియళ్ళ ధనికన్ స్వసమీహితసిద్ధ్యర్థమాక విద్వద్గృహద్వారత్తిలే పోయ్తుళవళవేణ్డువదిల్లైయన్ఱో తనక్కు జ్ఞానోపదేశమ్ శెయ్యత్తన్నుడైయ గృహత్తుక్కే విద్వానై వరవళైప్పతుమ్, తాన్ సింహాసనత్తిలే వీఱ్ఱిరున్దు విద్వానై త్తరైయిలే ఇరుత్తి విషయమ్ కేట్పతుమన్ఱో లక్ష్మీదాసర్కళిన్ శెయలాక ఉలకత్తిల్ కాణప్పడాసిన్ఱతు. ఆక ఇతుకొణ్డు "సా భారతీ భగవతీతు యదీయదాసీ" ఎన్నుమిడత్తై విశ్వసిక్కలామెన్ఱు మాడమాళిగైయాచ్చాన్ ఒరు చమత్కారమాక చ్చొల్లిప్పోరువర్.

[దేవదేవమహిషీమ్] దేవానామపి దేవః, తస్య మహిషీ, తామ్. "కృతాభిషేకా మహిషీ" ఇత్యమరః, "మహిషీ సృపదోషితి" ఇతి హేమచన్ద్రః. ... ... (౯)

శ్లో॥ యస్యాః కటాక్షమృదువీక్షణదీక్షణేన
సద్యస్సముల్లసితపల్లవముల్లలాస।
విశ్వం విపర్యయసముత్థవిపర్యయం ప్రాక్
తాం దేవదేవమహిషీం శ్రియమాశ్రయామః॥ ౧౧॥

పదవృత్తి.

ప్రాక్=మున్నే [ప్రళయకాలత్రిల్]
విపర్యయ సముత్థ } అత్యంతకటాక్షమ్
విపర్యయమ్ } పెట్టాలైయాలే
వాట్టమడైన్దిరున్ద
విశ్వమ్=జగత్తానతు
యస్యాఃయావళొరు పిరాట్టియిన్ కడైయు
కటాక్షమృదు } "కడైక్కణ్ణాలే మెల్ల
వీక్షణదీక్షణేన } నోక్కవేణు"మెన్నిఱ
సబ్కల్పత్తాలే
సద్యః = ఆన్దసబ్కల్పమాణ్డాన తక్షణత్తిలేయే
సముల్లసితపల్లవం } కొంజిన్దువిట్టు కిళర్న్దు విళ్గిన్ఱపో;
ఉల్లలాస } ర్న్దు విళ్గిన్ఱపో;
దేవదేవ మహిషీమ్=తేవ తేవ పిరానుడైయ దివ్యమహిషియాన
తాం శ్రియమ్=అన్ద పిరాట్టియై
ఆశ్రయామః=అడివణిగిఱోమ్.

[యస్యా ఇత్యాది] ప్రళయకాలత్తిల్ సకలాత్మవర్గముమ్ కరణకళేబరవిధురమాయ్ ఇరుకొండిన్ద పడివైపోలే బరుప్రవృత్తిక్కుమ్ యోగ్యమన్ఱియే తువణ్డు అసత్కల్పనాయ్క్కిడక్కిఱ్ఱు "ఇవ్వాత్మవర్గముడైయ ప్రవృత్తిక్రమమాగవేణుమ్" ఎన్ఱు తిరువుళ్ళమ్బణ్ణిరున్ద యావళొరు పిరాట్టి అవ్వాత్మవర్గత్తైనోక్కి కుళిర కటాక్షిక్క ముయన్ఱవళవిల్ తానే అనైత్తుమ్ తువట్టి నీఙ్గి త్తళిరుమ్ముళిరుమాయ్ పశుకుపశుకెన్ఱు విళ్గియోఙ్గుమో, అన్దప్పిరాట్టియై చ్చరణమడైకిన్ఱేనెన్ఱిరున్దార్. అతుపోలే అసత్కల్పనాయ్క్కిడక్కిఱ అడియేనైయుమ్ కుళిరనోక్కి సద్గోష్ఠియిలే అన్వయిప్పిక్కవేణుమెన్ఱుమ్ ప్రార్థనై ఇతిల్ ఉళ్ళుఱ్ఱై.

ప్రళయకాలత్తిల్ పిరాట్టియిన్ కటాక్షత్తాలే విశ్వమ్ సముల్లసితపల్లవమాగైయావతు - ఇన్ద స్తవత్తిల్ ముతల్ శ్లోకత్తిలరుళిచ్చె

య్‌తపడియున్, "ప్రళయసమయసుప్తం స్వం శరీరైకదేశం వరద! చిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః। ఖచితమివ కలాపం చిత్ర మాతత్య భూస్వ అనుశిఖని శిఖీవ క్రీడసి శ్రీసమక్షమ్." ఎన్ను శ్రీరఙ్గరాజస్తవ - ఉత్తరశతక త్తిలుమ్, "కాలే శంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలిఙ్గతోః భూతాహఙ్కృతి బుద్ధిపఞ్చకరణీ స్వాన్తప్రవృత్తిన్నియైః। అణ్డానావరణైస్సహ ప్రమకరోత్తాక్ భూర్భువస్స్వవతః శ్రీరఙ్గేశ్వరదేవి! తే విహృతయే సఙ్కల్పమానః ప్రియః॥" ఎన్ను శ్రీగుణరత్నకోశ త్తిలుమ్ భట్టర్ అరుళిచ్చెయ్‌తపడియుమ్ - ఇవళుడైయ కణ్‌వట్ట త్తిలే * కరణకళేబరైఘటయతుం దయమానమనావాన ఎమ్బెరుమానుడైయ కృషియాలే ఆకైక్కాపేఱుకై. "విపర్యయసముత్థే"త్యాది విశేషణమ్ - జగదుల్లాసయితృత్వత్తిల్ లక్ష్మీకటాక్షత్తుక్కుళ్ళ నియతాన్వయవ్యతిరేకశాలిత్వత్తై నన్గు విళక్కుకిన్ఱతు కటాక్షాభావే ఉల్లాసాభావః ఎన్గిఱ వ్యతిరేకనియమముమ్, కటాక్షేసతి ఉల్లాసః ఎన్గిఱ అన్వయనియమముమ్ విళఙ్గానిన్ఱతిఱ్ఱే.

[విపర్యయసముత్థ విపర్యయమ్] విపర్యయమెన్ఱాల్ మాఱుపాడు; ఇతుసాపేక్షశబ్దమాకైయాల్, ఎతినుడైయ విపర్యయమెన్ఱు ఆకాఙ్క్షై పిఱక్కుమ్. ప్రథమవిపర్యయశబ్దత్తిక్ అపేక్షాశాన్తి - ప్రథమపాదత్తాలే; ద్వితీయ విపర్యయశబ్దత్తిక్ అపేక్షాశాన్తి - ద్వితీయపాదత్తాలే. అతావతు - కటాక్షమృదువీక్షణ దీక్షణత్తుక్కువీపరీతమానస్థితియై ప్రథమవిపర్యయశబ్దమ్ శొల్లుమ్; సముల్లసిత పల్లవం యథాతథా ఉల్లాసత్తుక్కు విపరీతమాన స్థితియై ద్వితీయ విపర్యయశబ్దమ్ శొల్లుమ్. ఏవఞ్చి - పిరాట్టియిక్ కటాక్షసఙ్కల్ప మిల్లాతిరున్దకాలత్తిల్ ఉల్లాసమఱ్ఱిరున్ద [వాట్టముడైన్దిరున్ద] జగత్తు ఎన్ఱతాయ్‌త్తు. [సముత్థ=సమ్, ఉత్, స్థ]

కటాక్షమృదువీక్షణమావతు - కుళప్పడియిలే కడలైమగళ్ తాయోప్పోలాకామే నాత్మిక్కసాత్మిక్క కటాక్షిక్కై.

[దీక్షణేన.] 'కటాక్షిక్క వేణుమెన్ను సఙ్కల్పిత్తమాత్రత్తిల్ జగత్తడైయ సముల్లసితపల్లవమాక ఉల్లసిత్తెన్నాల్ ముప్పుమోక్కు ప్పెరుత్తాకాల్ ఎన్నాకుమో అఱియోమ్' ఎన్ను భావప్పిరాట్టి వారై. లక్ష్మీకటాక్షత్తిన్ నిస్సమాభ్యధికవైభవమ్ కూఱియవాఱు. 'సముల్లసితపల్లవం యథాతథా' ఎన్ను క్రియావిశేషణమాకామల్ 'సముల్లసితపల్లవంసత్' ఎన్ను సన్నన్తవిశేషణమాకొళ్ళుఱలుమామ్.

ఆక, ఇన్న శ్లోకత్తాల్ - "ఈషత్ప్రకరుణానిరీక్షణసుధాసన్ధుక్షణాద్రక్ష్యతే నష్టం ప్రాక్తదలాభత స్త్రిభువనం సమ్ప్రత్యనన్యోదయమ్" ఎన్ను చతుశ్లోకీ శ్లోకతాత్పర్యమ్ అనుభాషితమాయ్త్తు

"దుర్వాసశ్శాపత్తాలే నిశ్శ్రీకమామ్బడి భువనత్రయమైయుమ్ పరిత్యజిత్తు పయోదధియిలే పిరాట్టి ఎళున్దరుళినపోతు తత్కటాక్షోభావత్తాలే 'అసన్నేవ' ఎన్నుమ్బడి నష్టమాన త్రిభువనమ్ పిన్బు 'క్షీరోదాచ్ఛ్రీస్సముత్పన్నా శ్రూయతేఽమృతమన్థనే' 'శ్రైష్ఠ్యఙ్కడలముతిని ఱ్ఱోన్దవళుమ్' ఎన్నుమ్బడి * అముతిల్ వన్దు పెణ్ణముతాయ్ అవతరిత్తు 'దివ్యస్రగ్వాల్యామ్బరధరా స్నాతా భూషణభూషితా । పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరేః' ఎన్నిఱపడియే స్నాతైయాయ్ మహాహారవస్త్రైయాయ్ చిత్రమాల్యానులేపైయాయ్కొణ్డు * తిరుక్కిన్ఱ తిరుమార్పిల్ శేర్న్దు 'అకలకిల్లేనిత్తైయుమ్' ఎన్ను సంశ్లేషిత్తవనన్తరమ్ తన్నుడైయ కారుణ్యశీతలకటాక్షసుధావపస్సాలే వళ్ళియవార్క్క, అనన్తరమ్

అత్తాలే సమైతె పెర్ఱు సమృద్ధమానపడియై ఇశ్లోకత్తిలే అరుళి చ్చెయ్‌కిఱార్' ఎన్ఱ ఆచ్చార్యపిళ్ళై (చతుశ్లోకీ) వ్యాఖ్యానత్తిల్ పడి ఇన్ద శ్లోకత్తుక్కుమ్ అతువే కరుత్తాకప్పుమామ్. ఏవఞ్చు, 'ప్రాక్' ఎన్ఱ తుక్కు - చువాతసఙ్కల్పత్తాలే జగత్తడైయ నిశ్శ్రేకమానవస్తు ఎన్ఱు పొరుళాయ్‌త్తు. ఇవ్వధర్మమ్ చతుశ్లోకీభాష్యకారరాన వేదాన్తదేశికనుక్కుమ్ అభిమతమాయిరుక్కుమ్. ఇవ్వర్థత్తిల్ "త్వయా దేవ! పరిత్యక్తం సకలం భువనత్రయమ్ । వినష్టప్రాయమభవత్త్వయే దానీం సమేధితమ్ ॥" [వి - పు - ౧ - ౯ - ౧౩౩.] ఎన్ఱ ఇన్ద్ర కృతస్తోత్రవచనమ్ అనుసన్ధేయమ్. ... ... (౧౦)

శ్లో॥ యస్యాఃకటాక్షవీక్షణ -
తృణలక్షం లక్షితా మహేశాన్యాః ।
శ్రీరఙ్గరాజమహిషీ
సా మామపి వీక్షతాం లక్ష్మీః ॥ ౧౧ ॥

పదవ్యుత్పత్తి.

యస్యాఃకటాక్షవీక్షణతృణలక్షం లక్షితా = ఎవళొరుపిరాట్టియిన్ కడైక్కణ్ నోక్కత్తిఱ్కు ఒరునోడిప్పొழుదాకిలుమ్ ఇలక్కాకప్పెఱ్ఱవర్‌కళ్	శ్రీరఙ్గరాజమహిషీ = శ్రీరఙ్గ నాయ్చ్చియార్ రాకియ
మహేశాన్యాః = పెరుమ్ శెల్వమ్ విఞ్ఞియిరుక్కుమవర్‌కళో,	సా లక్ష్మీః = అన్ద పిరాట్టి
	మామపి = ఆడియేనైయుమ్
	వీక్షతామ్ = కటాక్షిత్తరుళ్‌క.

[యస్యా ఇత్యాది.] ఎవళొరుపిరాట్టియిన్ కటాక్షవీక్షణత్తిఱ్కు తృణకాలమ్ పాత్రమాకప్పెఱ్ఱవర్‌కళ్ ధన్యరావర్‌కళో, అప్పడిప్పట్ట మహామహిమశాలినియాన పెరియపిరాట్టియార్ అడియేనైయుమ్ కటాక్షిత్తరుళి ధన్యనాక్కవేణుమెన్ఱు ప్రార్థిక్కిఱపడి.

"తృణలక్ష్యమ్" ఎన్నుమ్ పాఠముణ్డు; "లక్షం లక్ష్యం శరన్యం స్యాత్" ఇత్యమరః. [మహేశాస్న్యాః.] ఇచ్ఛుచ్చాల్లుకిఱ మహేశత్వమ్ ఐహికమాయుమ్ ఫల్గునాయుములళ్ళ ఐశ్వర్యాన్లుల్ల; అతువాకిల్ అత్తైయ ఐశ్వర్యసిద్ధికాక ఆళ్వార్ నాఱ లక్ష్మీకటాక్షత్తై విరుమ్బుకిన్ఱార్ ఎన్న వేణ్డివరుమ్. కుబేరవిధనత్తినుమ్ విఞ్జిక్కిడన్ద నిరవధికసమ్పత్తుక్కళ్ళై తృణనతక్కరిత్తు, "పూఱ నట్టిల్తన్నై యెఱిన్ద పుకుడ్డుడై యోఱ వాఙ్గియే" ఎన్ఱు వాళ్వార్తుక్కైక్కిడాన పరమ విరక్తిపెఱ్ఱు ఉఞ్ఛవృత్తియాలే కాలక్షేపమ్ నడత్తిక్కొణ్డుపోన్ద ఆళ్వానుక్కు ఇన్దళ్లునాన ఐశ్వర్యత్తిల్ కనవిలుమ్ నినైవిరుక్క ప్రసక్తియిల్లైయే. ఆనపిన్బు ఇచ్ఛుళ్ళై పరమేశశబ్దమ్ స్వరూపాను రూపసమ్పత్సమృద్ధియుడ్డైయవర్కళ్ళై యే శొల్లక్కడవతు. అతాకిఱతు - నైఙ్కర్యసమ్పత్తు. * మీనసుర్ బాయ్నైవ నాణ్మలర్ కొయ్వాఱ వేళైక్కాయినోడు శెన్ఱిట్టీన్ఱు * కరాఙ్గోళక్కలఙ్గిన కానమర్ వేళ్వుళ్ళై "సతు నాగవరః శ్రీమాఱ" ఎన్ఱతుమ్; రావణభవనత్తిలే "త్వాంతు ధిక్కృతవాన్ స్వకలిడమ్" తేటి త్తనైయిలే కాల్పావమాట్టాతే శ్రీరామవిమయాకారమ్ పెఱువతాక ఆకాశత్తిలే వన్దునిన్ఱ శ్రీవిభీషణాళ్వానై "అన్తరిక్షగతః శ్రీమాఱ" ఎన్ఱతుమ్; * కువలయత్తుఙ్గక్కరియుమ్ పరియుమిరాచ్చియముమెల్లామ్ తుఱన్దు * ఖనిత్రపిటకాధరరాయ్ కాఞ్చనకమేమికవిరుమ్బిపోన్ద ఇళైయపెరుమాళై "లక్ష్మణో లక్ష్మీసమ్పన్నః" ఎన్ఱతుమ్ నైఙ్కర్యసమ్పత్తైక్కణిశిత్తిఱే. ఇన్ద నైఙ్కర్యసమ్పత్తు ఇహలోకత్తిల్ అచ్చావతారఙ్గళిల్ కిడైక్కవేణుమానాలుమ్ పరమపదత్తిల్ కిడైక్కవేణుమానాలుమ్ లక్ష్మీకటాక్షత్తాలన్ఱి కిడైప్పతు అరుమై ఎన్ఱుమిడమ్ "పజయత్తాళ్ తిరువరుళుమ్కొణ్డు నిగ్కోయిల్ శీయ్త్తు" "పూవళరుమ్ తిరుమకళాలరుళ్

పెత్ఱు ప్పాన్నులకిల్ పొలివర్ తామే" ఇత్యాది అరుళిచ్చెయల్ కళాలుమ్, "శ్రేయో నహ్యరవిన్దలోచనమనఃకాన్తాప్రసాదాదృతే సంసృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం సమ్భావ్యతే కహిఁచిత్" ఇత్యాది పూర్వాచార్యనూక్తికళాలుమ్ విశదమ్. పిరాట్టిపక్కల్ కటాక్షమ్ పెఱాతే అవనైప్పెఱనినైప్పార్ పెఱుమ్పేఱ్ఱుక్కు శూషణమ్పొయియిఱే ప్రథమనిదశఁసమాక నమ్మాచార్యర్కళ్ కాట్టిప్పోరువతు.

[సా మామపి వీక్షతాం లక్ష్మీఃఁ.] అడియేనైయుమ్ కుఱిక్కటాక్షిత్తరుళి, అన్ద కైఙ్కర్యనుప్పుత్తై అడియేనుమ్ పెఱ్ఱేనా మ్బడి అగుళ్ పురియవేణుమెన్ఱై.

ఇప్పడి పిరాట్టియిఁ కటాక్షత్తై ప్రాథఁకిక్కవితుకొణ్డు శీలర్ పిరాట్టిక్కు ఫలప్రదానత్తిలే నాళోదన్వయముణ్డెన్ఱార్కళ్. ఇన్ద ప్రాథఁనైయెల్లామ్ - "నీ పురుషకారమాయిరున్దు సర్వేశ్వరనుడైయ స్వాతన్త్ర్యత్తై త్తలైయెడుక్కవొట్టామే అముక్కి కాకర్యమ్ శెయ్విక్కవేణుమ్" ఎన్ఱ కరుత్తినాలే విళైకిన్ఱతేయన్ఱి అవళుక్కు స్వాతన్త్ర్యణ ఫలప్రదానశక్తియై క్కణిశిత్తల్లవెన్ఱు సత్సమ్ప్రదాయ సిద్ధాన్తసారమ్.

ఇవళుక్కు ఉపాయవిశేషణత్వేన ఉపాయత్వమ్ తోఁ్రిత్తిఁ్రాకిలుమ్, ఏతద్విశిష్టనాన సర్వేశ్వరనుక్కు ఉపాయత్వమ్ శొల్లువళివిల్ వివేకిక్కవేణ్డువతోరు విశేషముణ్డు; అతేవెన్నిల్, ఉపాయభూతనాన సర్వేశ్వరనుడైయ నిరఙ్కుశస్వాతన్త్ర్యత్తాలే ఉపాయత్వత్తుక్కు ఏకాన్తమాన విరోధినివర్తనాదికళ్ అవనుక్కే అసాధారణఙ్గళాయిరుక్కుమ్. ఇవళుక్కు భగవత్పారతన్త్ర్యమ్ స్వభావమాయ్ స్త్రీత్వత్తుక్కు ఏకాన్తమాన వాత్సల్యకారుణ్యాదిగుణఙ్గళ్ అసాధారణఙ్గళాయిరుక్కుమ్. ఇరువర్క్కుమ్ ఇరణ్డుముణ్డో

యాకిలుమ్ "యుగత్వాగా తుల్యేప్యపరవశతా శత్రుశమనస్థిరత్వా దీక్ కృత్వా భగవతి గుణాక్ పుంస్త్వసులభాన్ । త్వయి స్త్రీత్వే కాన్తాక్ మదియుపతిపారాధ్య కరుణాత్ముమూర్తీవా భోక్తుం భవతి యువయోరాత్మని భిదా." [శ్రీగుణరత్నకోశమ్] ఎన్గిఅపడియే పతిపత్నీరూపమాన స్వరూపభేదత్వే ప్పణ్ణిక్కొక్కుక్కుమ్ గుణప్రాచుర్యత్తాలే ఇప్పడి పిరిక్కప్పడుకిఅతు. జ్ఞానశక్త్యాది గుణవిశిష్టనాయ్ ఉపాయభూతనాన ఎమ్బెరుమానుక్కు లక్ష్మీవిశిష్టత్వముణ్డే యాకిలుమ్ విశేష్యాంశమాన ఈశ్వరనే ప్రధాననాయ్ ఉపాయకార్యత్తైచ్చెయ్వాక ; విశేషణాంశమాన ఇవళ్ అవనైప్పిరిశేల్లుమత్తనైయే యుళ్ళడక్కైయాలుమ్, ఇవళై త్తనిత్తు ఉపాయమెన్దు శొల్లుకిఅతు - సర్వేశ్వరనుక్కు అభిమతమాన స్వరూపాదికళైయుడైయ మహిషియాకైయాలే తనైన్న ఆశ్రయిక్క అనైత్ తన్నానాక్కుమెన్గిఅ అభిప్రాయత్తాలేయాకైయాలుమ్, "వేరిమాత్తాతపూమేలిరుప్పాళ్ వినైతీర్క్కుమే" ఎన్గిఅతు "కళైవాయ్తుస్బమ్ కళైయాతొళివాయ్ కళైకణ్మత్తిరైలే" ఎన్గిఅవరుడైయ ఉక్తియాకైయాలే ‡ ఇత్తిరువాయ్మొళియై అనుసన్ధిత్తవర్కళ్ పక్కల్ అవళుక్కుణ్డాన ఆదరాతిశయప్రకాశకమాకైయాలుమ్, సమాశ్రయనైకాన్తమాన సౌశీల్యాదిగుణోదయ విరోధియాన స్వాతన్త్ర్యత్తైప్పురుషకారభూతైయాన ఇవళ్ అముక్కినాలుమ్ అవక్కార్యమ్ శెయ్యుమ్మోబ్బత్తైక్కు "రక్ష్యాపేక్షం ప్రతీక్షతే" ఎన్గిఅపడియే ఉపాయప్రాధాన్యాత్మకమాన ప్రపదనమ్ వేణ్డుకైయాలుమ్, ఇవళుక్కు పురుషకారభావమాత్ర ప్రకాశకప్రమాణశతఙ్గళుణ్డాకైయాలుమ్, పురుషకారత్వమాత్రత్తిలే అన్వయమాకక్కడనతు

‡ తిరువాయ్మొళియిల్ "విణ్ణిన్మిసైత్తేవర్గళుమ్" [౪-౫] ఎన్గిఅ తిరువాయ్మొళి

జ్యోతిష్టోమాదికళ్ స్వర్గసాధనమాకా నిఱ్ఱిచ్చెయ్ తేయుమ్ ప్రయాజాదికళాన కర్మవిశేషఙ్గళ్ సహకారిత్వేన సాధనమాకిత్తా పోవలవుమ్, భక్తి భగవత్ప్రీతిసాధనమాకా నిఱ్ఱిచ్చెయ్ తేయుమ్, కర్మజ్ఞానఙ్గళ్ సహకారిత్వేన సాధనమాకిత్తాపోవలవుమ్ ఇవళుక్కుమ్ సహకారిత్వేన ఉపాయాన్తరాభావ ముణ్డానాలోవెన్నిల్ ; ఏతేను మొన్ఱుక్కు సహకారిత్వముణ్డామ్బోతు స్వరూపోత్పత్తిముఖేనవాతల్, ఉత్పన్న స్వరూపవర్ధన ముఖేనవాతల్, వర్ధిత స్వరూపఫలప్రదాన ముఖేనవాతల్ ఉణ్డాకవేణుమ్. ఉపాయభూతనాన ఈశ్వరన్ " ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ " ఎన్ఱు సిద్ధస్వరూపనుమాయ్ ఏకరూపనుమాయ్ అమోఘ సఙ్కల్పనుమాయిరుక్కయాలే ఉత్పత్త్యాదికళిల్ సహకారి సాపేక్షనైయిల్లామై ఉణరత్తక్కతు.

ఫలప్రదానహేతువాన జ్ఞానశక్త్యాదికళుక్కు ఉత్పాదికైయాకైయాలే తన్ముఖేన సహకారిత్వముణ్డాకుక్కుఱైయెన్నిల్ ; అప్పోతు "స్వాభావికీ జ్ఞానబలక్రియాచ" ఎన్ఱు శొల్లప్పట్ట గుణఙ్గళిన్ స్వాభావికత్వమ్ ఇన్ఱియేయొళ్ళియుమ్. సౌశీల్యాదికళోపాతి తిరోహితమాన గుణఙ్గళై ప్రకాశిప్పిక్కుమ్ శక్తియిల్లైయెన్నిల్, జగత్సృష్టి స్థితిసంహారాదికళిలే ఇఱైవిడామల్ వినియోగమ్కొణ్డు పోరుకిఱ జ్ఞానశక్త్యాదికళుక్కు సౌశీల్యాదిగుణోదయ తిరోధాయకమాన స్వాతన్త్ర్యత్తోపాతి ఒరుతిరోధానమిల్లైయే ; ఉణ్డాకిల్ సృష్ట్యాదికళ్ నడవాతొళియవేణుమ్.

సర్వదా అన్వితైయెన్నిల్; స్వవిరోధినివృత్తియిల్ "తత్తస్య సదృశంభవేత్ " ఎన్ఱిరుక్కకూడాతే. స్వాభావికగుణవిశేషఙ్గళే అమైకైయాలన్ఱో " ఆశంసేయం హరిశ్రేష్ఠ ! శ్రీప్రం మాంప్రాప్స్యతే పతిః । అన్తరాత్మాచ మే శుద్ధః తస్మింశ్చ బహవోగుణాః॥"

ఎన్ను తస్యక్కల్ అనన్యోపాయత్వముమ్ అవర్పక్కల్ గుణవిశేష జ్ఞళుమే ఫలసిద్ధిక్కు అపేక్షితమాక అఱుతియిట్టతు. నామ్ ఉపాయ మాక యాతొరు వస్తువై స్వీకరిక్కిఱోమ్ - అన్దనవస్తువుక్కు ఇవళ్ స్వరూపనిరూపక భూతైయాకైయాలే, అకార త్తిల్ పోలే "యద్యపి నచ్చిత్తః" ఎన్గిఱ గుణసిద్ధిన్యాయత్తాలే అవజ్ఞనీయమాయ్ అన్వ యమ్ వారాతొవెన్గిల్; స్వరూపనిరూపక త్వేన అవజ్ఞనీయసమ్బ న్ధముణ్డేయాకిలుమ్, ఉపాయత్వదశైయిల్ ఇవళై క్కొణ్డు కొళ్వతొరు ప్రయోజనమిల్లామైయాలే స్వరూపనిరూపకజ్ఞాన జ్ఞానానన్దజ్ఞళో పాతియుమ్ స్వరూపాశ్రయమాన గుణాన్తరజ్ఞళోపాతియుమ్ ఇరుక్కుమిత్తనై.

ఆకైయాలే ఇవళుక్కు పురుషకారత్వమే స్వరూపమెన్ఱుమ్ తనక్కు ఉపాయత్వమే స్వరూపమెన్ఱుమ్ భగవచ్ఛాస్త్రత్తిలే ఎమ్బె రుమాన్తానే అరుళిచ్చెయ్తార్ ;—"మత్సాపేక్షం ప్రతి జన్తూనాం సంసారే పతతామధః। లక్ష్మీః పురుషకారత్వే నిర్దిష్టా పరమర్షిభిః॥ మమాపిచ మతంహ్యేతన్నాన్యథాలక్షణం భవేత్" "అహం మత్సాపేక్షోపాయోవై సాక్షాల్లక్ష్మీపతిఃస్వయమ్। లక్ష్మీః పురుషకా రేణ వల్లభాపాస్తియోగినీ॥ ఏతస్యాశ్చ విశేషోయం నిగమాన్తేషు శబ్దితే। ఆకిఞ్చన్యైకశరణాః కేచిదాభ్యాధికాఃపునః। మత్పదామ్భోరుహద్వన్ద్వం ప్రపద్య ప్రీతమానసాః। లక్ష్మీం పురుషకారేణ వృతవన్తో వరానన। మత్ప్రేమాం ప్రాప్యసేనేశ! ప్రాప్యం ప్రాపక మేవ మామ్। లబ్ధ్వా కృతార్థాఃప్రాప్స్యన్తే మాంమేవానన్య మానసాః॥" ఇత్యాదికళ్ కణ్డుకొళ్వతు.

ఆకవిత్తాల్ శొల్లిన్ఱాయిన్ఱు - లక్ష్మీవిశిష్టమాయ్ గుణ విశిష్టమాయ్ విగ్రహవిశిష్టమానవస్తు ఉపాయమెన్ఱు మిడత్తిల్ గూఱి తొరుపడి వాత్సల్యాదిగుణజ్ఞళ్ ఉపాయకార్యమాన అనిష్టనివృత్తిక్క

దికళుక్కు ఉఱుప్పాన జ్ఞానశక్త్యాదికళ్ పోలన్నియే ఆశ్రయణసాకర్యమాకిఱ కార్యాన్తరత్తుక్కు ఉఱుప్పాయిరుక్కుమ్. నిగ్రహాజ్గళుమ్ శుభాశ్రయత్తుక్కు ఉఱుప్పాయిరుక్కుమ్ ; ఇగ్గుణజ్గళిల్ తాన్ ఒన్ఱుక్కార్యమ్ ఒన్ఱుక్కు వైయే ; తని త్తనియే కార్యభేదమ్ పెఱ్ఱిరుక్కుమాపోలే లక్ష్మీసమ్బన్ధముమ్ ఇగ్గుణంగళుక్కు శేషమాయిరుక్కుమ్ కాణ్. శేషవిత్తుక్కు పుఱుక్కెయ్యాకిఱ పురుషకారత్వమాకిఱ కార్యత్తిలే ఉపయుక్తమాయిరున్ద మన్త్రత్తాయ్త్తు.

సత్సమ్ప్రదాయ సిద్ధాజ్ఞత్తిలే ఇవ్విచారమ్ విస్తరమాక చ్చెయ్తుళ్ళోమాకైయాల్ అతుతన్నిలే తినవడ్డజ్గక్కణ్ణు తెళివతు.

ఇశ్లోకత్తిల్ "శ్రిరజ్గరాజమహిషీ" ఎన్ఱరుళిచ్చెయ్కైయాలే ఇన్ద శ్రీస్తవమ్ శ్రిరజ్గనాయ్చ్చియార్ విషయమెన్ఱు శిలర్ శొల్లువర్కళ్. ... ...

ఇన్ద స్తోత్రత్తిల్ "దేవి త్వన్మహిమావధిః" ఎన్ఱుమళవాకవుళ్ళ ఎట్టు శ్లోకజ్గళుమ్ - శార్దూలవిక్రీడితవృత్తమ్ ; మేలిరణ్డు శ్లోకమ్ - వసన్తతిలకవృత్తమ్ ; ముడివిల్ శ్లోకమ్ - ఆర్యావృత్తమ్.

శ్లో॥ శ్రీవత్సచిహ్నమిశ్రైః
పరయా కృపయా ప్రసాదితం ప్రథితమ్ ।
శ్రీస్తవమేవం వ్యవృణుత
దాసః ప్రథవాదిభీకరాన్వయజః ॥

ఇతి శ్రీకాఞ్చీ ప్రతివాదిభయఙ్కర - అణ్ణఙ్గరాచార్య
విరచితాయాం తత్త్వార్థచిన్తామణిసమాఖ్యాయాం
పఞ్చస్తవీ వ్యాఖ్యాయామ్
శ్రీస్తవవ్యాఖ్యా సమాప్తా.